సాక్షి 24|7
శ్రీకాకుళం ఆదివారం 13-8-2017

చరిత్ర పుటల్లో..
కాకరాపల్లి థర్మల్ పోరు
11 లో ▸



పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు
3 లో ▸



“సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చిన కష్ట పడే మనస్తత్వం... చిన్నప్పటి నుంచి వ్యవసాయంతో తనకున్న ప్రత్యేక అనుబంధం... నిర్దేశించుకున్న లక్ష్యం వైపు దూసుకెళ్లే స్వభావం ఆయన సొంతం! అంతకుమించి ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన జిల్లా యంత్రాంగ సారథి! విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిళ్లను తట్టుకుంటూ చిరునవ్వుతో సాగిపోవడం ఆయన ప్రత్యేకత! జిల్లాకొచ్చిన కొద్దిరోజులకే సిక్కోలు పరిస్థితులనూ ఆకళింపుచేసుకొని... ఓ ప్రత్యేక ప్రణాళికతో, తనదైన చొరవతో జిల్లా పురోభివృద్ధికి తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. ఆయనే జిల్లా కలెక్టరు కె.ధనుంజయరెడ్డి! 71వ స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో ఆయన ‘సాక్షి ప్రతినిధి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సిక్కోలు జిల్లా ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా పురోభివృద్ధి కోసం తాను చేస్తున్న కృషినీ ఈ సందర్భంగా వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే...”

నేనూ రైతుబిడ్డనే!



- జిల్లా అభివృద్ధికి వ్యవసాయ రంగమే కీలకం
- వ్యవసాయంలో సాధకబాధకాలు తెలుసు
- యాంత్రీకరణ, పంటల మార్పిడికి ప్రోత్సాహం
- పారిశ్రామిక రంగాభివృద్ధికీ పుష్కల వనరులు
- పర్యాటకం పురోభివృద్ధికీ బాటలు వేస్తా!
- జిల్లా కలెక్టర్ కె.ధనుంజయరెడ్డి

సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: సుదీర్ఘమైన సముద్రతీరం, సముద్ర ఇసుకలో విలువైన ఖనిజాలు, ఐదు నదులూ, తక్కువ లోతులోనే భూగర్భ జలాలు, అత్యధిక విస్తీర్ణంలో వ్యవసాయానుకూల భూమి, కలిసొచ్చే అటవీ సంపద, అంతకుమించి అపారమైన మానవ వనరులు ఈ జిల్లా సొంతం! జిల్లా అభివృద్ధికి ఇవన్నీ ఉపయోగపడేవే. కాకపోతే వాటిని సరైన తీరులో సద్వినియోగం చేసుకోలేకపోవడం కూడా జిల్లా వెనుకబాటుకు కారణమే. జిల్లా తలసరి ఆదాయం

- మిగతా 2 లో ▸

నేనూ రైతుబిడ్డనే!

▶మొదటిపేజీ తరువాయి

రూ. 94,118 రాష్ట్ర తలసరి ఆదాయం (రూ.1,22,376)తో పోల్చితే చాలా తక్కువ. దాదాపు 84 శాతం గ్రామీణ జనాభానే. వారి ప్రధాన వ్యాపకం కూడా వ్యవసాయమే. కానీ ఈ రంగంలో ఈ రాష్ట్రంలోని మిగతా జిల్లాలతో పోల్చితే సిక్కోలు అట్టడుగు స్థానంలోనే ఉంది. ఉత్పత్తి, ఉత్పాదకత పెంచాలి. వ్యవసాయం, వ్యవసాయానుబంధ రంగాల్లో మార్పులు రావాలి. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో సిక్కోలును పురోభివృద్ధి వైపు పరుగు పెట్టించవచ్చు.

యాంత్రీకరణకు ప్రోత్సాహం...

జిల్లాలో వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించే దిశగా చర్యలు చేపట్టాం. వ్యవసాయ పరికరాల కొనుగోళ్లకు ప్రభుత్వం ఇచ్చే రాయితీకి అదనంగా ప్రత్యేక అభివృద్ధి ప్రణాళిక (ఎస్‌డీపీ) నిధుల నుంచి 20 శాతం రాయితీ ఇస్తున్నాం. జిల్లాలో భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకోపోతే కొన్నాళ్లకు భూమి చౌడుబారే ప్రమాదం కూడా ఉంది. అందుకే జలసిరి పథకం కింద రైతులు బోరుల తవ్వకంపై దృష్టిపెట్టేలా ప్రోత్సహిస్తున్నా. ఈ రెండేళ్లలో 5 వేల బోర్లు వేయించాలనేదీ నా లక్ష్యం. ఒక బోరు ద్వారా నాలుగైదు ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. వీటిని సద్వినియోగం చేసుకుంటే సుస్థిర సాగు సాధ్యమవుతోంది. రెండో పంట సాగువిస్తీర్ణం కూడా పెరుగుతుంది. మరోవైపు వరిసాగు మాత్రమే గాకుండా ప్రత్యామ్నాయ పంటలవైపు రైతులు దృష్టి పెట్టాలి. జీడిమామిడి, కొబ్బరి, బొప్పాయి తదితర ఉద్యాన పంటల సాగును మరింత పెంచాలనేదీ నా ప్రయత్నం. డ్రిప్ ఇరిగేషన్ పరికరాలపై 90 శాతం రాయితీ ఉంది.



భార్య అపర్ణతో కలెక్టర్ ధనుంజయరెడ్డి(ఫైల్)

రైతు బాధ తెలుసు...

మాది వైఎస్సార్ కడప జిల్లాలోని రాయచోటి. మాది కూడా వ్యవసాయ కుటుంబమే. రైతుకు భూమితో అనిర్వచనీయమైన అనుబంధం ఉంటుంది. ఏ కారణం చేతనైనా దాన్ని విడిచిపెట్టాలంటే ఎంత బాధ పడతారో నాకు తెలుసు. స్వీయానుభవం కూడా ఉంది. ఇప్పుడు జిల్లాలో వంశధార నిర్వాసితుల సమస్యను అర్థం చేసుకోగలను. కానీ సమాజ విశాల ప్రయోజనాల కోసం త్యాగాలు తప్పవు. అలా త్యాగం చేసివారి సాధకబాధకాలను సానుకూల దృక్పథంతో పరిష్కరించాలనేదే నా ఉద్దేశం. వంశధార ప్రాజెక్టు, కొవ్వాడ అణుపార్కు వంటి చోట్ల నాది అదే వైఖరి. వంశధార స్టేజ్–2 ఫేజ్–2 ప్రాజెక్టు దూరదృష్టితో విశాల ప్రయోజనాల కోసం, జిల్లా దశా దిశా మార్చేందుకు చేపట్టినది. దీన్ని జనవరి నాటికి పూర్తి చేయాలనేది లక్ష్యం. నిర్వాసితుల సమస్యను పూర్తిగా పరిష్కరించడానికి కృషి చేస్తున్నా. తోటపల్లి ఎడమ ప్రధాన కాలువ ఆధునికీకరణ పనులు పూర్తవుతున్నాయి. అలాగే జంపరకోట, దామోదర సాగరం, గంగాసాగరం, కొండలోవగెడ్డ వంటి చిన్నతరహా సాగునీటి వనరులను రూ.40.84 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తే కొత్తగా 4,400 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. ఇక జిల్లాలో ఇప్పటికే 39 ఎత్తిపోతల పథకాల ద్వారా 21,605 ఎకరాలకు సాగునీరు అందుతోంది. 9,280 ఎకరాలకు ఉపయోగపడేలా ప్రస్తుతం ఏడు ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. అలాగే 6,250 ఎకరాలకు సాగునీరు అందించేలా మరో మూడు ప్రాజెక్టులకు ప్రతిపాదనలు ఉన్నాయి. ఇవన్నీ పూర్తయితే మొత్తంమీద ఎత్తిపోతల పథకాల ద్వారా 27,230 ఎకరాలకు సాగునీరు అందుతుంది.

పారిశ్రామిక, పర్యాటక రంగాలపైనా దృష్టి...

జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో మధ్య, సూక్ష్మ తరహా పరిశ్రమల ఏర్పాటు కోసం ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేయడానికి స్థలపరిశీలన చేశాం. సంచాం (ఎచ్చెర్ల), మెళియాపుట్టి (పాతపట్నం), తురాయిపువలస (పాలకొండ), తోటాడ (నరసన్నపేట), బెరిపురం (నరసన్నపేట), వీఆర్‌గూడెం (ఆమదాలవలస)లో ఈ పార్కులు రానున్నాయి. కొవ్వాడ అణుపార్కు వస్తే మనకు చౌకగా విద్యుత్తు అందుబాటులోకి వస్తుంది. నిర్వాసితుల కోసం అన్ని వసతులతో టౌన్‌షిప్ రూపొందిస్తున్నాం. ఇక టూరిజం విషయానికొస్తే శాలిహుండం వంటి బౌద్ధక్షేత్రంతో పాటు పురాతన అరసవల్లి సూర్యదేవాలయం, శ్రీకూర్మం, శ్రీముఖలింగం పుణ్య క్షేత్రాలు జిల్లాలో ఉన్నాయి. వీటన్నింటినీ కలుపుతూ టూరిజం శాఖ బస్సులను ఏర్పాటు చేయాలనేదీ ఆలోచన. ఇది పర్యాటకులకు, భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. రూ.10 కోట్ల అంచనా వ్యయంతో ఏడు కొత్త ప్రాజెక్టులకు ప్రతిపాదనలు చేశాం. కళింగపట్నంలో సముద్ర, నదీతీరాల్లో రిసార్ట్స్‌ల నిర్మాణానికి క్లబ్ మహేంద్ర సంస్థ ముందుకొచ్చింది. ఇవి పూర్తయితే సేవారంగంలో జిల్లా ముందడుగు వేస్తుంది.

స్వచ్ఛభారత్ వైపు అడుగులు...

చాలా అనారోగ్యాలకు మూలం బహిరంగ మలవిసర్జనే. దీన్ని నిరోధించగలిగితే చాలా రోగాల నుంచి ప్రజలను కాపాడవచ్చు. అందుకే స్వచ్ఛభారత్ కింద జిల్లాలో 5.23 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. గ్రామస్థాయిలో ప్రభుత్వ విభాగాలన్నింటినీ ఈ లక్ష్యంలో భాగస్వాములను చేస్తున్నాం. 2018 సంవత్సరం నాటికే పూర్తి చేయించాలని ప్రయత్నిస్తున్నా. మెరుగైన వైద్య సేవలు ప్రజలకు అవసరం ఆ దిశగా కృషి చేస్తున్నా. ఇందులో భాగంగా జిల్లాకే తలమానికమైన రిమ్స్‌ను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నా.

సివిల్స్ చిననాటి నుంచే లక్ష్యం...

సివిల్స్ సాధించాలని కాలేజీలో చదువుకున్నప్పటి నుంచే నా మనస్సులో ఉండేది. ఇందుకోసం ప్రత్యేక ప్రణాళికతో చదివా. 1992లో సివిల్స్‌లో ర్యాంకు సాధించా. ఢిల్లీ అడ్మినిస్ట్రేషన్ సర్వీసులో తొలి ఉద్యోగంలో చేరా. 2004 వరకూ వివిధ విభాగాల్లో పనిచేశా. సొంత రాష్ట్రానికి వచ్చి సేవలందించే అవకాశం 12 ఏళ్ల తర్వాత వచ్చింది. డిప్యుటేషన్‌పై వచ్చిన తర్వాత తొలిసారిగా హైదరాబాద్ నగరపాలకసంస్థలో పనిచేశా. ఆ సమయంలో జీహెచ్‌ఎంసీ కాస్త గ్రేటర్ హైదరాబాద్‌గా అవతరించింది. ఈ చారిత్రాత్మక మార్పులో నేను కీలకమైన పాత్ర పోషించాను. 2009లో పూర్తిస్థాయిలో రాష్ట్ర సర్వీసులోకి వచ్చాను. మున్సిపల్ శాఖలో అదనపు డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించా. 2011లో ఐఏఎస్ వచ్చింది. ఆరోగ్యశ్రీ పథకం సీఈవోగా ఏడాదిన్నర పాటు పనిచేశాను. ఎంతోమందికి ప్రాణాలు నిలబెట్టిన ఈ పథకంలో పనిచేయడం అనిర్వచనీయమైన అనుభూతిని ఇచ్చింది. 2015లో ప్రకృతి విపత్తుల విభాగంలో పనిచేశా. అదే సమయంలో గోదావరి పుష్కరాలను ప్రత్యేకాధికారిగా దిగ్విజయంగా నిర్వహించడంలోనూ భాగస్వామినయ్యాను. 2015 ఆగస్టు నుంచి 2017 ఏప్రిల్‌లో శ్రీకాకుళం జిల్లా కలెక్టరుగా వచ్చేంత వరకూ వ్యవసాయ శాఖ డైరెక్టర్‌గా పనిచేశాను. నేను కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించిన తొలి జిల్లా మాత్రమే శ్రీకాకుళమే. ఈ జిల్లాను అభివృద్ధి వైపు తీసుకెళ్లాలనే లక్ష్యంతో పనిచేస్తున్నా.

మాది చిన్న కుటుంబం...

నా భార్య అపర్ణ హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. మా అబ్బాయి రోహిత్ ఇప్పుడు వెల్లూరు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతున్నాడు. అమ్మాయి హర్షిత పదో తరగతి చదువుతోంది. నా భార్య ఉద్యోగం, పాప చదువు రీత్యా కుటుంబం హైదరాబాద్‌లోనే ఉంటోంది. సెలవుల్లో వారంతా ఇటు రావడం, లేదంటే నేను అటు వెళ్లడం జరుగుతోంది.



జేసీకి డీటీల అభినందన

శ్రీకాకుళం పాతబస్టాండ్:

జాయింట్ కలెక్టర్ కె.వి.ఎన్. చక్రధర బాబును డిప్యూటీ తహసీల్దార్లు శనివారం అభినందించారు. ఢిల్లీకి చెందిన ది అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆఫ్ ఇండియా అందించే బెస్టు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్నోవేటివ్ ఇన్ స్కిల్ డెవలప్‌మెంట్ జాతీయ అవార్డును జేసీ అందుకున్నారు. ఈ నేపథ్యంలో జేసీని డీటీలు సన్మానించారు. ఇందులో ఎన్.వెంకట్రావు, రాజు, పి.రాంబాబు, పి.శ్రీనివాసరావు, గణపతి, లక్ష్మీనారాయణ, బుచ్చిబాబు, కూర్మారావు తదితరులు ఉన్నారు.

ఉచిత వైఫై సేవలు ప్రారంభం

కాశీబుగ్గ:

జిల్లాలోని ఆమదాలవలస, పలాస రైల్వేస్టేషన్లలో ఉచిత వైఫై సేవలు అందనున్నాయి. పలాస రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన 11 వైఫై యంత్రాలను కేంద్ర రైల్వే మంత్రి సురేష్‌ప్రభు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ప్రారంభించారు. ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టిన డిజిటల్ ఇండియాలో భాగంగా దేశం మొత్తం 7 రైల్వేస్టేషన్‌లలో ఉచిత వైఫైలు ప్రారంభించామని ఖుర్దా డివిజన్ డీఆర్‌ఎం బ్రెజ్‌మోహన్ అగర్వాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలాస ఎమ్మెల్యే శ్యామసుందర శివాజీ, పబ్లిసిటీ ఇన్‌చార్జి లలితా పండా, కమర్షియల్ మేనేజర్ బీట్ సౌరభ్‌నాయక్, సెక్యూరిటీ అధికారి శంకర్, వరుణ్‌కుమార్, దిలీప్‌కుమార్, శ్రీనివాస్, త్రినాథరావు, స్థానిక నాయకులు లొడగల కామేష్‌యాదవ్, సవర రాంబాబు, జోగారావు, పి.లోకనాథంతో పాటు మెంబర్లు పాల్గొన్నారు.

ఆమదాలవలస: శ్రీకాకుళం రోడ్ ఆమదాలవలస రైల్వే స్టేషన్‌లో వైఫై సేవలను మున్సిపల్ చైర్‌పర్సన్ తమ్మినేని గీత శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోటీ ప్రపంచంలో అంతర్జాలం అత్యంత కీలమైందని చెప్పారు. అందుకే రైల్వే అధికారులు తీసుకున్న ఉచిత వైఫై సదుపాయం చాలా మంచిదని, దీనిని ప్రయాణికులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ డివిజినల్ ఆపరేషన్స్ మేనేజర్ నిర్భయ్ నారాయణ్ సింగ్, డివిజినల్ సిగ్నల్, టెలీకమ్యూనికేషన్ ఇంజినీరు సంతోష్ దేవాంగన్, భువనేశ్వర్ డివిజిన్ చీఫ్ కమ్యూనికేషన్స్ ఇంజినీర్ ఆర్.వి. బంగారుబాబు, ఈస్ట్ సీనియర్ డివిజినల్ ఇంజినీరు నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.



వైఫై శిలాఫలకం ప్రారంభిస్తున్న దృశ్యం

విషాద వేగం

- పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేటు బస్సు
- టాటా మేజిక్, లారీని తప్పించబోయి ప్రమాదానికి గురైన వైనం
- 18 మందికి గాయాలు
- నలుగురి పరిస్థితి విషమం
- ప్రమాదస్థలంలో మిన్నంటిన ప్రయాణికుల హాహాకారాలు



పొలాల్లోకి దూసుకెళ్లిన కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేటు బస్సు

ఇచ్ఛాపురం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు









గాయపడిన వారిని చూసేందుకు ఇచ్ఛాపురం ఆస్పత్రికి చేరిన బంధువులు



తీవ్రంగా గాయపడి స్పృహతప్పిన బాలుడు దుదిష్టి బెహరా, బాలిక బబితా బెహరా

కవిటి/ఇచ్ఛాపురం: కవిటి మండలం గుడ్డిభద్ర జంక్షన్ వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంగా వెళుతున్న ప్రైవేటు బస్సు నియంత్రణ కోల్పోవడంతో రోడ్డు పక్కనున్న పొలాల్లోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. గుణుపూర్ నుంచి బరంపురం వెళుతున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ అనే ప్రైవేట్ బస్ 16వ నంబర్ జాతీయ రహదారిపై శనివారం ప్రయాణిస్తుంది. కవిటి మండలం గుడ్డిభద్ర జంక్షన్ వద్దకు వచ్చేసరికి ప్రమాదానికి గురయింది. బస్సు వెళుతున్న మార్గంలోనే ముందుగా టాటా మేజిక్ ఆటో ప్రయాణికులతో వెళుతుంది. గుడ్డిభద్ర జంక్షన్ వద్ద అకస్మాత్తుగా టాటా మేజిక్ డ్రైవర్ బ్రేక్ వేశాడు. అదే సమయంలో అదే రోడ్డులో రాంగ్ రూట్‌లో ఎదురుగా ఒక లారీ వస్తుంది. అయితే కోణార్క్ ఎక్స్‌ప్రెస్ ప్రైవేట్ బస్సు అతివేగంగా వెళుతుండడంతో తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడం వల్ల టాటా మేజిక్, లారీని తప్పించేందుకు డ్రైవర్ బస్సును చాకచక్యంగా రహదారి పక్కనున్న పొలాల్లోకి మళ్లించాడు. లోతుగా ఉండే ఈ పొలాల్లోకి ఒక్కసారిగా బస్సు దూసుకుపోవడంతో ప్రయాణికులు హాహాకారాలు చేశారు. అదృష్టవశాత్తూ ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం సంభవించలేదు. అయితే ఈ ఘటనలో 18 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. 14 మందికి స్వల్పగాయాలు కాగా, ఏడేళ్ల బాలుడు దుదిష్టి బెహరా, 11 ఏళ్ల బాలిక బబితా బెహరా, శకుంతలా మహారాణా, సందీప్తా మహారాణా అనే నలుగురికి తీవ్రగాయాలయ్యాయి. తీవ్ర గాయాలపాలైన వారిని మెరుగైన చికిత్సకు బరంపురం ఎంకేసీజీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన 14 మందిని ఇచ్ఛాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఒకవేళ బస్సు డ్రైవర్ రహదారి పక్కన పొలాల్లోకి బస్సును తీసుకెళ్లకుండా బ్రేక్ వేసుంటే దాని ముందరే వెళుతున్న టాటా మేజిక్ ఆటోను బలంగా ఢీకొట్టి భారీ ప్రాణనష్టం జరిగుండేదని స్థానికులు చెబుతున్నారు. బస్సు డ్రైవర్ బబుల్లా మహారాణాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పి.పారినాయుడు తెలిపారు. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న తహసీల్దార్ కేవీఎన్ ఉమామహేశ్వరరావు తన సిబ్బందితో కలిసి వెంటనే సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్షతగాత్రులను ఇచ్ఛాపురం తరలించే చర్యలు పర్యవేక్షించారు.

అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి

ఆమదాలవలస రైల్వే స్టేషన్ సమీపంలో ఘటన



సుధీర్‌కుమార్ (ఫైల్)



సుధీర్‌కుమార్ మృతదేహం

ఆమదాలవలస/వీరఘట్టం: శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవలస) రైల్వే స్టేషన్ పరిధి తాండ్రాసి మెట్ట సమీపంలో రైల్వే ట్రాక్‌పై అనుమానాస్పదస్థితిలో యువకుడు మృతి చెందాడు. జీఆర్‌పీ హెచ్‌సీ సింహాచలం తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. వీరఘట్టంలోని బర్నాల వీధికి చెందిన ఊద సుధీర్‌కుమార్(19) ఇక్కడ డౌన్‌లైన్ ట్రాక్‌లో ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఇతని జేబులోని ఆధార్‌కార్డు, రేషన్ కార్డుల ఆధారంగా వివరాలు గుర్తించి వీరఘట్టం పోలీసులకు తెలిపారు. వారు బర్నాల వీధిలో సుధీర్‌కుమార్ వివరాలు సేకరించి అతని కుటుంబ సభ్యులకు విషయం తెలియజేశారు. అయితే సుధీర్‌కుమార్ కుటుంబసభ్యులు ఆ సమయంలో ఇంటి వద్ద లేదు. వారు విశాఖపట్నంలో ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న మృతుని తల్లిదండ్రులు రామకృష్ణ, ప్రమీల శ్రీకాకుళం రిమ్స్‌కు చేరుకొన్నారు. మృతదేహాన్ని చూసిన వారు తమ కుమారుడుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని జీఆర్‌పీ హెచ్‌సీ సింహాచలం తెలిపారు. అయితే సుధీర్‌కుమార్ కావాలని రైలుకింద పడి మృతి చెందాడా, లేక జారిపడి మృతి చెందాడా అన్న అంశం తర్వాత వెల్లడిస్తామని చెప్పారు.

బర్నాల వీధిలో విషాదఛాయలు

సుధీర్‌కుమార్ మృతితో వీరఘట్టంలోని బర్నాల వీధిలో విషాదఛాయలు అలుముకున్నాయి. చేతికందొచ్చిన కుమారుడు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరై విలపిస్తున్నారు. సుధీర్‌కుమార్‌ను విశాఖపట్నంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో ఇటీవల ప్రథమ సంవత్సరంలో తల్లిదండ్రులు చేర్చారు. ఇటీవల మృతుని అక్క భువనేశ్వర్‌లో రైల్వే జాబ్‌లో జాయిన్ అయిందని, ఆమె వద్దకు వెళ్తూ ఈ ఘటన జరిగి ఉండవచ్చునని స్థానికులు చర్చించుకుంటున్నారు.

చెరువుకు స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి



మృతదేహం వద్ద రోదిస్తున్న కుటుంబ సభ్యులు



మృతుడు కిల్లి ధర్మారావు

కాశీబుగ్గ: పలాస మండలంలో లొద్దభద్ర గ్రామంలో చెరువులో స్నానానికి వెళ్లి వ్యక్తి మృతి చెందాడు. తెల్లవారుజామున చెరువుకు స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతుని కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... గ్రామానికి చెందిన కిల్లి ధర్మారావు వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు శని వారం తెల్లవారుజామున సమీపంలోని చెరువుకు స్నానానికి వెళ్లాడు. చెరువులో దిగే క్రమంలో కాలుజారి పడిపోయాడు. ఈ తరుణంలో మెట్లకు తల తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఉదయం 5 గంటల ప్రాంతంలో కిల్లి ధర్మారావు కుమారుడు చెరువు వద్దకు వెళ్లడంతో తండ్రి మృతదేహం కనిపించింది. బోరున విలపిస్తూ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతదేహాన్ని చెరువు నుంచి ఇంటికి తీసుకొచ్చారు. అప్పటికే మృత్యువాతపడ్డాడని తెలియడంతో కుటుంబ సభ్యుల రోదన మిన్నంటింది. కాశీబుగ్గ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో సబ్బవరం వాసి దుర్మరణం

నరసన్నపేట: మడపాం టోల్‌గేట్ వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో విశాఖపట్నం జిల్లా సబ్బవరానికి చెందిన సింగంపల్లి సూర్యనారాయణ(31) మృతి చెందాడు. శ్రీకాకుళం మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ మన్మోహన్ వద్ద సూర్యనారాయణ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. టోల్‌గేట్ వద్ద వాహనాల తనిఖీ కోసం కారు నిలుపుదల చేయమని ఇన్‌స్పెక్టర్ మన్మోహన్ ఆదేశించడంతో సూర్యనారాయణ కారును నిలిపాడు. అనంతరం మూత్రవిసర్జనకు రోడ్డు దాడుతుండగా నరసన్నపేట నుంచి శ్రీకాకుళం వైపు వెళుతున్న లారీ ఇతడిని ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్టు నరసన్నపేట పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై నరసన్నపేట ఎస్‌ఐ ఎన్.లక్ష్మణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుదాఘాతానికి గురై వ్యక్తి బలి

ఎచ్చెర్ల క్యాంపస్: పొన్నాడ పంచాయతీ తెప్పరేవు గ్రామంలో శనివారం సాయంత్రం విద్యుదాఘాతానికి గురై సాధు కృష్ణ(51) దుర్మరణం చెందాడు. ఇంటి టెర్రాస్‌పైకి ఎక్కి దిగుతుండగా కాలు జారటంతో ఇంటిపైనుంచి ఉన్న వి ద్యుత్ తీగలకు పొరపాటున తగిలాడు. దీంతో విద్యుదాఘాతానికి గురై అపస్మారక స్థితికి చేరుకున్నాడు. సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎచ్చెర్ల ఎస్సై రామచంద్రరావు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భవిష్యం

మేషం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆకస్మిక ధనలాభం. ప్రముఖులతో పరిచయాలు. సన్మానయోగం. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

వృషభం: పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.



మిథునం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. కార్యజయం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

కర్కాటకం: ఉద్యోగయత్నాలు కలసివస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. వస్తు లాభాలు. పాతబాకీలు వసూలవుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం: ఆదాయానికి మించిన ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసమస్యలు. అనారోగ్యం. దైవచింతన. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

కన్య: ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగమార్పులు.

తుల: వ్యవహారాలలో విజయం. ఆప్తుల కలయిక. విందువినోదాలు. ఆర్థిక వ్యవహారాలలో పురోగతి. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.

వృశ్చికం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. విలువైన సమాచారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో అనుకూలత.

ధనుస్సు: రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. బంధువులతో తగాదాలు. ఆలయాలు సందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలో గందరగోళం.

మకరం: ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా చికాకులు. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. ఖర్చులు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

కుంభం: కొత్త విషయాలు తెలుస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మీనం: మిత్రులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మానసిక అశాంతి. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.

– సింహంభట్ల సుబ్బారావు

సేవలు

సోమవారం	మంగళవారం	బుధవారం	గురువారం	శుక్రవారం	శనివారం	ఆదివారం
సంస్కృతి	రైల్వే	ప్రజావసరాలు	మనకోసం	లైఫ్ స్టైల్	షాపింగ్	రవాణా

శ్రీకాకుళం పట్టణం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసీ సర్వీసుల వివరాలు

	సర్వీసు నంబరు	బస్సు బయలుదేరు సమయం		సర్వీసు నంబరు	బస్సు బయలుదేరు సమయం
విజయవాడ	3090	ఉ. 7.20 గం.లు	విజయవాడ	3055	సా. 4.45 గం.లు
విజయవాడ	3079	ఉ. 8.15 గం.లు	భద్రాచలం	3077	రా. 6.30 గం.ల
అమలాపురం	3103	ఉ. 9.00 గం.లు	ఒంగోలు	1900	రా. 7.00 గం.లకు
రాజమండ్రి	3105	ఉ. 9.45 గం.లు	విజయవాడ	2983	రా. 8.15 గం.లకు
రావులపాలెం	3085	ఉ. 10.15 గం.లు	విజయవాడ	3050	రా. 8.30 గం.లకు
రాజమండ్రి	3094	ఉ. 10.45 గం.లు	రాజమండ్రి	3098	రా. 9.15 గం.లకు
విజయవాడ	3048	ఉ. 11.45 గం.లు	అమలాపురం	3096	రా. 9.45 గం.లకు
రాజమండ్రి	3092	మ. 12.30 గం.లు	రాజమండ్రి	2808	రా.10.10 గం.లకు
హైదరాబాదు	2974	మ. 2.00 గం.లు	విజయవాడ	3088	రా.10.15 గం.లకు
విజయవాడ	3074	మ. 3.45 గం.లు	రామచంద్రాపురం	2858	రా. 1.00 గం.లకు
మనుగూరు	64352	మ. 4.00 గం.లు	విశాఖపట్టణం	నాన్‌స్టాప్	ప్రతి 10నిముషాలకు...

శ్రీకాకుళం పట్టణం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రైవేటు బస్సు సర్వీసుల వివరాలు

శ్రీకాకుళం - విజయవాడకు

- కేవీఆర్ ట్రావెల్స్ – రాత్రి 7.15 నిమిషాలకు
- శాంభవి ట్రావెల్స్ (ఏసీ) – రాత్రి 7.30 నిమిషాలకు

హైదరాబాద్‌కు

- కోమిట్ల ట్రావెల్స్ (నాన్ ఏసీ) – సాయంత్రం 4.15 నిమిషాలకు
- కోమిట్ల ట్రావెల్స్ (ఏసీ) – సాయంత్రం 5.30 నిమిషాలకు
- నవీన్ ట్రావెల్స్ (నాన్ ఏసీ) – సాయంత్రం 4.15 నిమిషాలకు
- నవీన్ ట్రావెల్స్ (ఏసీ) – సాయంత్రం 4.45 నిమిషాలకు
- ఎస్‌వీఆర్ ట్రావెల్స్ – సాయంత్రం 4.30 గంటలకు

ఈ బస్సులన్నీ ఆస్పత్రి జంక్షన్ నుంచి బయలుదేరతాయి.

తిరుమల వివరాలు



తిరుమలలో శనివారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. దర్శనం కోసం భక్తులు వేచి ఉండే వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లో 31 కంపార్టుమెంట్లు నిండి క్యూ వెలుపలికి ఉంది.

సాయంత్రం 6 గంటలకు అందిన సమాచారం : గదుల వివరాలు:

ఉచిత గదులు – ఖాళీ లేవు
రూ.50 గదులు – ఖాళీ లేవు
రూ.100 గదులు – ఖాళీ లేవు
రూ.500 గదులు – ఖాళీ లేవు

సేవలు

సహస్రదీపాలంకరణ సేవ – ఖాళీ లేవు
వసంతోత్సవం – ఖాళీ లేవు
ఆర్జిత బ్రహ్మోత్సవం – ఖాళీ లేవు

ఆదిత్యుని సమాచారం



- అరసవల్లి శ్రీసూర్య నారాయణస్వామికి ఆదివారం తెల్లవారు జామున 4 గంటలకు సుప్రభాతసేవ. అనంతరం ఉషఃకాలార్చన మంత్రపుష్పం, బాల భోగం, నిత్యపూజలు, స్వామివారికి విశేష పుష్పలంకరణ.
- 6 గంటల నుంచి భక్తులకు సర్వదర్శనం, నిత్య ప్రసాదం పంపిణీ. • మధ్యాహ్నం 12.30 గంటల వరకు ప్రత్యేక దర్శనం. • 7 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సూర్యనమస్కారాల సేవ.
- స్వామివారి పంచాయతన దేవతలకు విశేష అర్చనలు, సేవలు. • మధ్యాహ్నం 12 గంటలకు నిత్యాన్నదానం. • 12.30 గంటలకు మహారాజ భోగం. • నవగ్రహ మండపంలో సూర్యునికి ప్రత్యేక పూజలు, స్వామివారి సనాతన దేవతలకు విశేష అర్చనలు. • 2 గంటల నుంచి ప్రదక్షిణలకు అనుమతి. • సాయంత్రం 6 గంటలకు మంగళ హారతి. • రాత్రి 7 గంటలకు ఏకాంత సేవ.
- 8 గంటలకు పవళింపుసేవ. • ఆదివారం ఆర్జిత సేవలు ఉండవు.

శ్రీముఖలింగం పూజలు



- శ్రీముఖలింగేశ్వరునికి ఆదివారం ఉదయం ఐదు గంటలకు సుప్రభాతసేవ, అనంతరం లోక కల్యాణార్థం ఆలయ ధర్మకర్త పర్లాఖిముండి రాజావారి పేరిట ఏకవారాభిషేకం. ప్రత్యేక పూజలు
- 12:30 గంటలకు రాజావారి అన్నభోగం.
- ఒంటిగంట నుంచి రెండు వరకూ కవాటు బంధనం.
- 2 గంటల నుంచి సర్వదర్శనాలు
- సాయంత్రం 5:30 గంటలకు పూజలు, నీరాజనం, మంత్రపుష్పం.
- అనంతరం స్వామివారికి క్షీరాన్న భోగం.
- రాత్రి 8 గంటలకు పవళింపు సేవ.

శ్రీకూర్మం...



- శ్రీకూర్మనాథాలయంలో ఆదివారం ఉదయం 6 గంటలకు సుప్రభాత సేవ, నిత్యాభిషేకం, నిత్యార్చన, ప్రాబోధిక, తిరువారాధన, మంగళాశాసనం, బాలభోగం, సర్వదర్శనం • మధ్యాహ్నం 12 గంటలకు రాజభోగం • రాత్రి 7 గంటలకు నిత్యతిరువారాధన, మంగళాశాసనం
- రాత్రి 8 గంటలకు పవళింపుసేవ


సింహాచలం



- ఉదయం 4 గంటలకు సుప్రభాత సేవ, 5 గంటలకు ఆరాధన • ఉదయం 7 నుంచి దర్శనాలు ప్రారంభం • ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.15 వరకు రాజభోగం (దర్శనాలు నిలుపుదల) • మధ్యాహ్నం 12.15 నుంచి 2.30 వరకు దర్శనాలు • మధ్యాహ్నం 2.30 నుంచి 3 వరకు విరామం • మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 7 వరకు దర్శనాలు
- రాత్రి 7 నుంచి 8.30 వరకు ఆరాధన • రాత్రి 8.30 నుంచి 9 వరకు దర్శనాలు

గమనిక : రోజూ ఉదయం సుప్రభాత సేవలో పాల్గొనే భక్తులు రూ.100 టికెట్ తీసుకుని పాల్గొనవచ్చు. ఉదయం, రాత్రి జరిగే ఆరాధన సేవల్లో పాల్గొనే భక్తులు రూ.200 టికెట్ తీసుకుని పాల్గొనవచ్చు. అంతరాల యంలో అష్టోత్తర పూజలో రూ.200 టికెట్ (కపుల్) తీసుకుని పాల్గొనవచ్చు. ప్రతి గురువారం జరిగే స్వర్ణపుష్పార్చ నకు భక్తులు రూ. 1,116 టికెట్ తీసుకుని పాల్గొనవచ్చు.

బులియన్



విశాఖపట్నం	
బంగారం(24సి. 10గ్రా.)	30,200–00
బంగారం(22సి. 10గ్రా.)	27,780–00
వెండి (కిలో)	40,500–00

కోడిగుడ్ల ధరలు

హోల్‌సేల్ ధరలు (100 గుడ్లు)	
విశాఖపట్నం	రూ. 357.00
విజయనగరం	రూ. 361.00
శ్రీకాకుళం	రూ. 361.00

చికెన్

బ్రాయిలర్

లైవ్	డ్రెస్‌డ్	స్కిన్‌లెస్
₹ 90	₹135	₹ 155

శ్రీకాకుళం వాతావరణం

గరిష్టం	కనిష్టం
33.0 °	26.8 °

నేడు : ఉదయం వేడిగా ఉంటుంది. వర్షం పడుతుంది. గాలులు వీస్తాయి. మధ్యాహ్నం పొడిగా, సాయంత్రం నిర్మలంగా ఉంటుంది. గరిష్టం 33 డి. కనిష్టం: 28డి.

రేపు : ఉదయం వేడిగా ఉండవచ్చు. వర్షం పడవచ్చు. తేలికపాటి గాలులు వీయవచ్చు. సాయంత్రం నిర్మలం కావచ్చు. గరిష్టం: 32డి. కనిష్టం: 26డి.

మంగళవారం: ఉదయం కొద్దిగా వేడిగా ఉండవచ్చు. వర్షం పడవచ్చు. మధ్యాహ్నం వేడిగా, సాయంత్రం నిర్మలంగా ఉండవచ్చు. గరిష్టం : 32డి. కనిష్టం : 26డి.

బుల్లితెర


W

SAKSHI TV


ఉ. 07.00 గంటల నుండి ప్రతి గంటకు సాక్షి న్యూస్ బులెటిన్

ఉ.06.30 సత్యవాక్యం
ఉ.07.00 న్యూస్ 360
ఉ.07.30 కేఎస్‌ఆర్ లైవ్ షో
ఉ.09.00 సరదాగా కాసేపు
ఉ.09.30 జ్యూక్ బాక్స్
ఉ.10.00 సాక్షి న్యూస్
ఉ.10.30 భవిత
ఉ.11.30 సదరన్ స్పైస్
మ.02.30 కెరీర్ ప్లస్
సా.04.30 కొత్త ప్రపంచం
సా.05.00 స్పీడ్ న్యూస్
సా.05.30 జనపథం
రా.07.30 స్టార్ స్టార్ సూపర్ స్టార్
రా.08.00 మనసులో మాట
రా.09.00 న్యూస్ 360
రా.10.30 సదరన్ స్పైస్

టీవీలో ఈరోజు సినిమాలు



జెమిని మూవీస్
ఉ.07.00 పాపే నా ప్రాణం
ఉ.09.30 ప్రియుడు
మ.12.00 ఏప్రిల్ 1 విడుదల
మ.03.00 పెళ్లికాని ప్రసాద్
సా.06.00 ఒసేయ్ రాములమ్మ



మూవీస్ నౌ
ఉ.07.45 అండర్‌డాగ్
ఉ.09.25 ఆక్టోపస్సీ
సా.04.50 ద డార్కెస్ట్ అవర్
సా.06.35 మాన్‌స్టర్ హంట్
రా.09.00 స్పెక్టర్



హెచ్‌బీవో
ఉ.07.44 స్పై కిడ్స్ 3డి
ఉ.10.51 ఐరన్ మ్యాన్
మ.01.00 ద అకౌంటెంట్
సా.05.05 ద హ్యాంగోవర్-3
రా.11.22 ఆర్గో



స్టార్ మూవీస్
ఉ.08.36 ఫెంటాస్టిక్ ఫోర్
మ.12.37 అవతార్
మ.03.56 ఇండిపెండెన్స్ డే
రా.09.00 జూటాపియా
రా.11.11 ద హిల్స్ హ్యావ్ ఐస్ 2



మా మూవీస్
ఉ.07.00 విజయం
మ.12.00 రౌడీ అల్లుడు
మ.03.00 నువ్వా నేనా
సా.05.00 పిజ్జా
రా.10.30 మిస్టర్ పెళ్లికొడుకు



జీ సినిమా
ఉ.04.45 షాదీ సే పెహ్లే
ఉ.08.35 బోల్ రాధా బోల్
ఉ.11.59 బాఘీ
సా.05.57 చెన్నై ఎక్స్‌ప్రెస్
రా.09.00 బెంగాల్ టైగర్

వ్యర్థానికి అర్థం!



చెత్త సేకరణకు ఉపయోగించే షెడ్లు

పాతశ్రీకాకుళం:

ఎందుకూ పనికిరాని చెత్తతో సంపద సృష్టించి గ్రామాన్ని ప్రగతి పథంలో పయనింపజేయడానికి అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇది ఎంత వరకు సత్ఫలితం ఇస్తుందోనని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చెత్తతో సంపద సృష్టికి మండల కేంద్రంలోని పొన్నాం, బైరివానిపేట, సింగుపురం ప్రధాన గ్రామాల్లో చెత్త సంపద షెల్టర్లు నిర్మించారు. ఉపాధి హామీ పథకం నిధులతో, పంచాయతీ అధికారుల పర్యవేక్షణలో గ్రామంలో ఎక్కడా చెత్త కానరాకుండా సేకరణ చేస్తూ సంపద సృష్టికి ప్రయత్నిస్తున్నారు.

చెత్త సేకరణ ఇలా..

గ్రామంలో గల కుటుంబాలను బట్టి ఒక్కో కుటుంబానికి రెండు ప్లాస్టిక్ చెత్త బుట్టలు పంచాయతీ ఆధ్వర్యంలో ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఆకుపచ్చ రంగుబుట్టలో తడి చెత్త, ఎరుపు రంగు బుట్టలో పొడి చెత్త వేసేలా ప్రజలను చైతన్య పరిచారు. ఈ చెత్తను సేకరించేందుకు గ్రామాన్ని 7 బ్లాక్‌లుగా విభజించి ఒక్కో బ్లాక్‌కు ఒక రిక్షా, ఒక పారిశుద్ధ్య కార్మికుడిని ఏర్పాటు చేశారు. రిక్షాలో తడిచెత్త, పొడి చెత్త వేర్వేరుగా వేసేందుకు ఏర్పాట్లు చేశారు.

సంపద సృష్టి

సేకరించిన తడి చెత్తను కొంతకాలం నిల్వ ఉంచి ఆ తర్వాత వానపాములకు ఆహారంగా వేసి వర్మీ కంపోస్టుగా తయారు చేస్తారు. దీన్ని కిలో రూ.15 చొప్పున మార్క్‌ఫెడ్ ద్వారా విక్రయించేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్లాస్టిక్, గాజు వంటి వ్యర్థ పదార్థాలను పొడి చెత్తగా పరిగణించి వీటిని ప్రత్యేకంగా ప్యాక్ చేస్తున్నారు. వీటిని రీసైక్లింగ్ చేసుకునే వ్యాపారులకు కిలో రూ.20 వంతున విక్రయించేందుకు అధికారులు నిర్ణయించారు.

పేడకు డిమాండ్

అధికారుల ప్రయత్నాలతో పశువులకు ఎరువైన పేడకు పంచాయతీ పరిధిలో మంచి డిమాండ్ ఏర్పడింది. పేడతో నాణ్యమైన వర్మీ కంపోస్ట్ తయారు చేయడంతో పాటు రోడ్లపై పేడ లేకుండా చేయవచ్చునన్నది అధికారుల ఆలోచన. ఒక్కో పశువు నుంచి రోజుకు సగటున 7 కిలోల పేడ సేకరించనున్నారు. పశువుల సంఖ్య ఆధారంగా వర్మీ కంపోస్ట్ విక్రయించగా వచ్చిన ఆదాయాన్ని పశు పోషకులకు కిలో రూ.15 చెల్లించేందుకు నిర్ణయించారు. ఇందుకోసం గుర్తింపు కార్డులు కూడా జారీ చేయనున్నారు.

ప్రజలను చైతన్య పరుస్తున్నాం

వ్యర్థ పదార్థాలపై ప్రజలందరికీ అవగాహన పరుస్తున్నాం. తడిచెత్త, పొడిచెత్త వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నాం. పూర్తిస్థాయిలో ఫలితాలు రాబట్టేందుకు కనీసం 6 నెలలు పట్టవచ్చు.

– డి.పార్వతి, ఎన్‌ఆర్‌ఈజీఎస్

‘యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదు’



కాంప్లెక్స్ ఆవరణలో ధర్నా చేస్తున్న ఈయూ నాయకులు, కార్మికులు

శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ శ్రీకాకుళం రెండో డిపోలో కార్మికుల సమస్యలు పరిష్కరించడంలో యాజమాన్యానికి చిత్తశుద్ధి లేదని ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ శ్రీకాకుళం డివిజనల్ కార్యదర్శి కె.సుమన్ హెచ్చరించారు. శ్రీకాకుళం రెండో డిపోలో కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రెండు రోజుల ధర్నా కార్యక్రమంలో భాగంగా రెండవ రోజైన శనివారం శ్రీకాకుళంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ కార్యాలయ ఆవరణలో ఈయూ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీకాకుళం ఆర్టీసీ రెండవ డిపోలో ఎంఎఫ్ ఏకపక్ష నిర్ణయాలతో కార్మికులను వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ఎంఎఫ్ తన వైఖరి మార్చుకోవాలని లేదంటే జిల్లాలోని ఐదు డిపోల పరిధిలో కూడా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈయూ నెక్ రీజినల్ గౌరవ అధ్యక్షుడు ఎస్ఎస్ఆర్ శర్మ, ఈయూ సీనియర్ నాయకుడు కొర్లాం గణేశ్వరరావులు మాట్లాడుతూ ఆర్టీసీ రెండో డిపో యాజమాన్యం కార్మికుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదన్నారు. కార్యక్రమంలో రెండవ డిపో కార్యదర్శి కె.బాబూరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ బి.అప్పారావు, శ్రీకాకుళం ఒకటవ డిపో కార్యదర్శి ఎస్.వి.రమణ, ప్రతినిధులు బి.జయదేవ్, పి.నవీన్‌బాబు, సీహెచ్‌వివిఆర్ మూర్తి, కె.గోపి, కె.అక్కప్పడు, టి.రమణ, బి.ఎస్.బాబు, అధిక సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా న్యాయవాదుల క్రీడా పోటీలు

శ్రీకాకుళం న్యూకాలనీ:

నగరంలోని కోడి రామ్మూర్తి ఇండోర్ స్టేడియంలో న్యాయవాదుల క్రీడా పోటీలు శనివారం ఉత్సాహభరితంగా సాగాయి. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యాయవాదులకు గత కొద్ది రోజులుగా క్రీడా పోటీలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్రికెట్‌తోపాటు పలు ఇండోర్ గేమ్స్ జరిగాయి. శనివారం ఇండోర్ స్టేడియంలో షటిల్ బ్యాడ్మింటన్ పోటీలు జరిగాయి. ఈ పోటీలను జిల్లా జడ్జి వీబీ నిర్మాలాగీతాంబ ప్రారంభించారు.

ఆటల ద్వారా శారీరక దారుఢ్యం లభిస్తుందని తెలిపారు. ఇలాంటి పోటీలతో తోటి న్యాయవాదులతో సాన్నిహిత్యం, సోదర భావం పెరుగుతాయన్నారు. అనంతరం పోటీలు ఆసక్తికరంగా సాగాయి. కార్యక్రమంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నెపు సత్యనారాయణ, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీనియర్ ఉపాధ్యక్షులు, న్యాయవాది బైరి దామోదరరావు, బార్ అసోసియేషన్ ప్రతినిధులు పట్టా ధామోదర్, మామిడి క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

కేశవరెడ్డి స్కూల్‌లో ఘనంగా కృష్ణాష్టమి



కృష్ణుని వేషధారణలో చిన్నారి

శ్రీకాకుళం అర్బన్: నగరంలోని అరసవల్లి రోడ్‌లోగల కేశవరెడ్డి స్కూల్‌లో శనివారం ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేశవరెడ్డి స్కూల్ ప్రిన్సిపాల్ శశికళ మాట్లాడుతూ లోక కల్యాణం కోసం కృష్ణుడు జన్మించాడని, దుష్టులను రక్షించి శిష్టరక్షణ చేయడంలో కృష్ణుని పాత్ర చాలా ఉందన్నారు. అష్టమి రోజున జన్మించాడు కాబట్టే ప్రజలంతా కృష్ణాష్టమి జరుపుకుంటారన్నారు. ఈ సందర్భంగా చిన్నారులు వేసిన గోపికలు, కృష్ణుని వేషధారణలు, వారు ఆలపించిన గానాలు, చేసిన నృత్యాలు చిన్నారులను, ఆహుతులను, తల్లిదండ్రులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కేశవరెడ్డి స్కూల్ ఉపాధ్యాయులు, చిన్నారుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

రవీంద్రభారతిలో కృష్ణాష్టమి వేడుకలు

శ్రీకాకుళం: స్థానిక చినమండల వీధిలో గల రవీంద్రభారతి స్కూల్‌లో శనివారం కృష్ణాష్టమి వేడుకలు ప్రిన్సిపాల్ ఎస్.ప్రభాకర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కృష్ణాష్టమి విశిష్టతను ప్రిన్సిపాల్ విద్యార్థులకు వివరించారు. ప్రైమరీ విద్యార్థులు కృష్ణుడు, గోపికల వేషధారణలతో, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో అలరించారు. ఈ కార్యక్రమంలో డీఎన్ నాగరాజు, డీఐ రమేష్, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

ఘనంగా విద్యార్థి ఆవిర్భావ దినోత్సవం

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): జాతీయ ఉద్యమంలో బలిదానం చేసిన విద్యార్థుల త్యాగాలను గుర్తు చేసుకుంటూ భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో శనివారం విద్యార్థి ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. నగరంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల సముదాయం ఆవరణలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం.కనకారావు మాట్లాడారు.

దేశ స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలని ఆకాంక్షించారు. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా ప్రయత్నాలు చేయడం లేదన్నారు. కార్యక్రమంలో జె.రాజశేఖర్, జె.నవీన్, ఎస్.కూర్మారావు, వినోద్, చలపతిరావు తదితరులు పాల్గొన్నారు.

‘ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి’



మాట్లాడుతున్న రొక్కం సూర్యప్రకాశరావు

శ్రీకాకుళం అర్బన్: రాష్ట్రంలోని ప్రజల సమస్యలను గాలికి వదిలేసిన తెలుగు దేశం ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి రొక్కం సూర్యప్రకాశరావు ధ్వజమెత్తారు. శ్రీకాకుళంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వంశధార నిర్వాసితులకు నిలువ నీడ లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం చేస్తోందని దుయ్యబట్టారు. వంశధార నిర్వాసిత ప్రాంతంలో వేలాది మంది పోలీసులను మోహరింపచేసి మరో కిర్లంపూడిని చేశారన్నారు. చంద్రబాబు అహంకారంతో నిర్వాసితులను అణచివేయడానికి చేస్తోన్న కుట్ర అని అన్నారు. అసలైన నిర్వాసితులకు న్యాయం జరిగే వరకూ వైఎస్సార్‌సీపీ ఉద్యమిస్తుందన్నారు. పునరావాస కాలనీల్లో పగిలిన సీసీ రోడ్లు, ముళ్ల పొదల మధ్య ఉన్న ఇళ్లు, బడి పిల్లలకు చదువుల్లేవని, వృద్ధులకు పింఛన్లు లేవని, తాగడానికి మంచినీళ్లు లేవని, ఉండడానికి రక్షణ లేదని, వీధుల్లో విద్యుత్ దీపాలు లేవని ఇలాంటి పునరావాస కేంద్రాల్లో ఎలా ఉండాలన్నారు. ఇప్పటికైనా మానవతా దృక్పథంతో ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు ఆలోచన చేసి వారికి న్యాయం చేయాలన్నారు. సమావేశంలో పార్టీ నేతలు తంగుడు నాగేశ్వరరావు, కొత్తపల్లి నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.

మరో సర్వే!

సొంతిల్లు లేని వారిని గుర్తించేందుకు సన్నద్ధమవుతున్న అధికారులు

- పల్స్ సర్వేలో సొంతిళ్లు లేనట్టు గుర్తించినవారు: 1.60 లక్షలు మంది
- 2017-18 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు కేటాయించిన గృహాలు: 12,850
- వీరిలో వంశధార నిర్వాసితులు, మత్స్యకారులకు కేటాయించినవి: 1,850
- మిగిలిన 11 వేలలో ఒక్కోనియోజకవర్గానికి కేటాయించినవి 1,100
- సర్వే పూర్తి చేసేందుకు గడువు: ఈ నెల 20వ తేదీ



వీరఘట్టం బార్నాలవీధిలో బిల్లు మంజూరుకాక నిలిచిపోయిన ఇల్లు నిర్మాణం

ప్రజల పల్స్ తెలుసుకోవడానికి గతేడాది ప్రభుత్వం నిర్వహించిన పల్స్ సర్వే ద్వారా జిల్లాలో 1.60 లక్షల మంది సొంతిల్లు లేనివారిగా గుర్తించారు. అయితే 2017-18 ఆర్థిక సంవత్సరంలో జిల్లాకు ప్రభుత్వం 11 వేలు ఇళ్లు మంజూరు చేసింది. వీటితో పాటు వంశధార నిర్వాసితులు, మత్స్యకారుల కోసం మరో 1850 ఇళ్లను ఎన్టీఆర్ స్వగహ పథకంలో భాగంగా జిల్లాకు కేటాయించారు. అర్హులు చూస్తే లక్షల్లో ఉండగా.. ప్రభుత్వం మంజూరు చేసిన గృహాలు వేలల్లో ఉన్నాయి. కేవలం ఎనిమిది శాతం మందికి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేసింది. దీంతో ఈ ఏడాది కూడా పేదోడికి సొంతింటి కల దూరమైంది. ఈ పరిస్థితిలో మరోసారి సర్వే నిర్వహించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ నెల 20వ తేదీలోపు సర్వే నివేదికలు ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. అయితే చివరకు ఎన్ని సర్వేలు చేసినా జన్మభూమి కమిటీలు, తెలుగు తమ్ముళ్లు సూచించిన వారికే ఇళ్లు మంజూరు చేస్తుండడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

వీరఘట్టం: తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత పేదోడికి సొంతింటి కల దూరమైంది. మూడేళ్ల తర్వాత జిల్లాకు 12,500 ఇళ్లు మంజూరు చేసింది. వీటిని నియోజకవర్గ ఇన్‌చార్జిలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సొంతం చేసుకుని తమ అనుయాయులకు కట్టబెట్టారు. కొంత మూల్యం తీసుకుని ఇళ్లు మంజూరు చేశారు. ఈ ఇళ్ల నిర్మాణాలు జరుగుతున్నా ఇప్పటికీ బిల్లులు సకాలంలో అందక లబ్ధిదారులు మండిపడుతున్నారు. గత ప్రభుత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రతి గ్రామంలో కోరిన వారందరికీ ఇళ్లు మంజూరు చేశారు. కాగా ప్రస్తుతం ఈ ఇల్లు మంజూరు గగనంగా మారింది. జిల్లాలో ఇళ్లు కావల్సిన అర్హులు 80 వేల మంది వరకూ ఉండగా ఇంతవరకూ ఏ ఒక్కరికి ఇల్లు మంజూరు కాకపోవడం శోచనీయం.ఇలాంటి పరిస్థితిలో అధికారులు అర్హులను గుర్తించేందుకు మరోసారి సర్వేకు సన్నద్ధమవుతున్నారు.

గ్రామాల్లో అధికారుల బృందాలు

పక్కా ఇళ్లు లేని పేదోడిని గుర్తించేందుకు మండలాల వారీగా తహసీల్దార్, ఎంపీడీవో, ఐసీడీఎస్ పీవోలు బృందాలుగా ఏర్పడ్డారు. ఇప్పటికే సర్వే మొదలెట్టారు. గ్రామాల్లో సొంత ఇళ్లు లేక పూరిల్లు, రేకిళ్లు, అద్దె ఇళ్లల్లో ఉన్నవారిని గుర్తించి వారి స్థితిగతులు పరిశీలించి అర్హుల జాబితా సిద్ధం చేయాలి. ఇలా ఈ 20వ తేదీకి సర్వే పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదించాలి. ఈ సర్వేలను పరిగణనలోకి తీసుకుంటారా అనేదే ప్రశ్నగా మారింది. ఎందుకంటే ప్రభుత్వం మంజూరు చేసే ఇళ్లు కావాలంటే ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యేలు, జన్మభూమి కమిటీలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలదే పెత్తనం. ఇటువంటి పరిస్థితిలో ఈ సర్వే ఎంతవరకూ ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

తెలుగు తమ్ముళ్లకు కాసుల పంట!

ఈ ఏడాది మొదట్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ స్వగహ పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 12,500 ఇళ్లు మంజూరు చేసింది. వీటిలో ప్రతి నియోజకవర్గానికి 1,250 కేటాయించింది. వీటి కోసం ప్రతి నియోజకవర్గం నుంచి సగటున 8 వేలు వరకూ దరఖాస్తులు వచ్చాయి. వీటిని టీడీపీ కార్యకర్తలకు, వారి ప్రతినిధులకు కట్టబెట్టారు. ప్రతి మండలానికి 250 నుంచి 300 ఇళ్లు చొప్పున కేటాయించారు. కేవలం పచ్చ చొక్కాలు వారికి మాత్రమే వీటిని కేటాయించారనే ఆరోపణలున్నాయి. ఇల్లు కావాల్సిన వారి నుంచి రూ.5 వేల నుంచి పది వేల రూపాయల వరకు వసూలు చేశారనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు కొత్తగా మంజూరైన ఇళ్లను కూడా తమ అనుయాయులకు, కమీషన్లు ఇచ్చేవారికి కట్టబెట్టేందుకు గ్రామస్థాయిలో జాబితాలు సిద్ధం చేసే పనిలో కొంత మంది నిమగ్నమయ్యారు. ప్రభుత్వం పేదోడికి కేటాయించిన ఇ ళ్లపై టీడీపీ కార్యకర్తలు వసూలు చేయడం పలు వి మర్శలుకు తావిస్తోంది. గూడులేని నిరుపేదలు గోడుపెడుతున్నారు. అధికార పార్టీ తీరును విమర్శిస్తున్నారు.

అర్హుల జాబితాలు సిద్ధం చేస్తున్నాం

ఎన్.టి.ఆర్ స్వగహ పథకంలో ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి జాబితాలు సిద్ధం చేస్తున్నాం. పాలనా పరమైన అనుమతులు రాగానే లబ్ధిదారుల వివరాలు ప్రకటించి ఇళ్ల నిర్మాణాలు చేపడతాం. ఎవరైనా వసూలుకు పాల్పడితే ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం.

– పి.ఆర్.నర్సింగరావు, గృహ నిర్మాణశాఖ, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్

చిత్తశుద్ధిలేదు



టీడీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు. పేదలు కష్టాలు పట్టించుకోకుండా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. అర్హులైన పేదలకు కనీసం గూడు కూడా మంజూరు చేయకుండా అంతా పచ్చ చొక్కాలకే పంచిపెడుతోంది. ప్రజా వ్యతిరేకత తప్పదు. రానున్న కాలంలో టీడీపీకి ప్రజలే బుద్ధి చెబుతారు.

– విశ్వసరాయి కళావతి, పాలకొండ ఎమ్మెల్యే

వారిపై చర్యలు చేపట్టాలి



ఇల్లు ఇప్పిస్తామని చెప్పి ప్రతీ గ్రామంలో దళారులు పేదలను దోచుకుంటున్నారు. ఇటు ఇల్లు రాక...కట్టిన ఇంటికి బిల్లు లేక పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలను మోసగిస్తూ అక్రమ వసూలుకు పాల్పడుతున్న వారిపై విజిలెన్స్ దర్యాప్తు చేపట్టి చర్య తీసుకోవాలి.

–కర్రి లీలాప్రసాదరావు, వైఎస్సార్‌సీపీ నాయకుడు, నడుకూరు, వీరఘట్టం

రూ.5 వేలు తీసుకున్నారు



మాకు ఇల్లు మంజూరైందని ఓ వ్యక్తి రూ.5 వేలు తీసుకున్నారు. నిజమే అనుకొని పిల్లర్లు నిర్మించి బెల్టు శ్లాబ్‌వేశాం. సుమారు.రూ. లక్ష వరకు ఖర్చు అయిం ది. ఇంత వరకు ఒక్క బిల్లు కూడా అవ్వలేదు. తీరా చూస్తే మాకు ఇల్లు మంజూరు కాలేదని అధికారులు చెబుతున్నారు. మా దగ్గర డబ్బులు తీసుకున్న వ్యక్తిని అడిగితే కొత్త ఇల్లు వచ్చాయి వాటిలో మీకు ఇప్పిస్తానని చెబుతున్నాడు.

– గులివిందల గోవిందమ్మ, బార్నాలవీధి,

ఫార్మసీలో మెరుగైన ప్రవేశాలు

ఎచ్చెర్ల క్యాంపస్:

ఎంసెట్ బైపీసీ విభాగానికి సంబంధించిన బీ-ఫార్మసీ, డీఫార్మా సీట్ల అలాట్‌మెంట్లను ఉన్నత విద్యామండలి శుక్రవారం రాత్రి ప్రకటించింది. జిల్లాలో ఉన్న రెండు కళాశాలల్లో ప్రవేశాలు మెరుగ్గా లభించాయి. ఈ నెల 8, 9 తేదీల్లో శ్రీకాకుళం ప్రభుత్వ పురుషుల పాలిటెక్నిక్ కళాశాల సహాయ కేంద్రంలో నిర్వహించిన ధ్రువపత్రాలు పరిశీలనకు 340 మంది హాజరయ్యారు. జిల్లాలో ఉన్న శ్రీవేంకటేశ్వర కళాశాలలో బి-ఫార్మసీలో 69 సీట్లుకు మొత్తం, శ్రీశివానీ ఫార్మసీలో ఉన్న బి-ఫార్మసీలో 68 సీట్లు మొత్తం, వెంకటేశ్వరలో ఉన్న డీఫార్మాలో ఉన్న 16 సీట్లకు అలాట్‌మెంట్లు ఇచ్చుకున్నారు.

ఇంకా రెండో విడత కౌన్సెలింగ్ ఉన్నత విద్యామండలి ప్రకటించనుంది. ఎంపీసీ స్ట్రీంలో అరకొర ప్రవేశాలు జరిగిన ఈ కోర్సుల్లో బైపీసీ విభాగంలో మాత్రం మెరుగ్గా ప్రవేశాలు జరిగాయి.

నిర్వాసితుల ఫిర్యాదులు 24 గంటల్లో పరిష్కారం

శ్రీకాకుళం పాతబస్టాండ్: వంశధార నిర్వాసితుల ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కరిస్తామని జాయింట్ కలెక్టర్ కె.వి.ఎన్.చక్రధరబాబు తెలిపారు. వంశధార నిర్వాసితుల సమస్యలపై వినతులను ఆయన శనివారం చాంబర్‌లో తీసుకున్నారు. వీటిని దర్యాప్తు చేసి, పరిష్కరిస్తామని తెలిపారు. వచ్చిన వినతుల్లో దుగ్గపురానికి చెందిన భీమరాజు, శ్రవంతి, జగదీష్ నాయుడు ఉన్నారు. వీరికి ఇంటి ప్యాకేజీ, యూత్ ప్యాకేజీ అందలేని వారు ఫిర్యాదు చేశారు.

ఎక్కడకు వెళ్లేది..!

- నిట్టూర్చుతున్న వంశధార నిర్వాసితులు
- గ్రామాలు ఖాళీ చేయమంటున్న సర్కార్
- మోహరించిన పోలీసులు
- అధికారుల తప్పిదాలతో సక్రమంగా అందని నష్టపరిహారాలు



సమస్యలు పరిష్కరించాలని కోరుతున్న నిర్వాసితులను అరెస్టు చేస్తున్న పోలీసులు(ఫైల్)

కొత్తూరు:

మేము ఏమి చేశాము పాపం అంటూ వంశధార రిజర్వాయర్ నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. ఈ గ్రామాల్లో పుట్టడమే మేము చేసిన తప్పా అంటూ నిట్టూర్చుతున్నారు. సర్వం కోల్పోయిన నిర్వాసితులపై సర్కార్ చిన్నచూపు చూస్తుంది. వారిపై ఉక్కు పాదం మోపేందుకు కూడా వెనుకాడడం లేదు. బతికి ఉండగానే సమాధులు కట్టినట్టు గ్రామాలు నుంచి వెళ్లక ముందే రోడ్లు ధ్వంసం చేయడం, నీరు పెట్టేందుకు అవసరమైన పనులు చేయడంపై నిర్వాసితులు ప్రభుత్వం తీరుపై మండిపడుతున్నారు. అండగా నిలవాల్సిన ప్రజాప్రతినిధులు తప్పించుకుంటున్నారు. దీంతో నిర్వాసితుల్లో ఉద్వేగభరితమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. వంశధార రిజర్వాయర్ రెండో దశ నిర్మాణంలో భాగంగా కొత్తూరు, హిరమండం, ఎల్ఎన్‌పేట మండలాల్లో 20 గ్రామాలను ముంపు గ్రామాలుగా గుర్తించారు.

వివక్ష తగదు



వంశధార ప్రాజెక్టు కాంట్రాక్టర్లపై ప్రభుత్వానికి ఉన్న ప్రేమ నిర్వాసితులపై లేదు. ప్రాజెక్టు నిర్మాణ వ్యయం అంచనాలు పెంచిన ప్రభుత్వం నిర్వాసితుల ఇళ్ల నిర్మాణం విలువ ఎందుకు పెంచలేదు. అధికారులకు లంచాలు ఇచ్చిన వారికి పరిహారాలు ఎక్కువ మొత్తంలో అందాయి. లంచాలు ఇవ్వని వారికి పరిహారాలు అందడంలేదు.

– కొయిలాపు సంజీవు, నిర్వాసితుడు, ఇరపాడు, కొత్తూరు

నిరంకుశంగా ప్రవర్తిస్తుంది



సర్వం కోల్పోయిన నిర్వాసితులపై ప్రభుత్వం నిరంకుశంగా ప్రవర్తిస్తుంది. సమస్యలు పరిష్కరించకుండా గ్రామాలు విడిచిపెట్టి వెళ్లాలని పోలీసులను మోహరించి తరిమికొడుతుంది. నిర్వాసితులపై ప్రభుత్వం తీరు అప్రజాస్వామ్యంగా ఉంది.

– జి.మోహనరావు, నిర్వాసితుడు, పాడలి, హిరమండలం

ఈ గ్రామాల్లో సుమారు 8 వేలు నిర్వాసిత కుటుంబాలుగా గుర్తించారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు ప్రారంభానికి ముందు 2006లో సామాజిక ఆర్థిక సర్వే చేశారు. ఈ సర్వే ప్రాధాన్యతను నిర్వాసిత కుటుంబాలకు అధికారులు వివరించకుండా ఇష్టానుసారంగా సర్వే నిర్వహించారు. ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు అన్నది కూడా నిర్వాసితులకు తెలియదు. తెలిసి తెలియని వివరాలను ప్రజలు తెలపడంతో అధికారులు వాటిని నమోదుచేసుకొని చేతులు దులుపుకొన్నారు. సర్వే ఆధారంగా నిర్వాసితులకు చట్టం ప్రకారం రావాల్సిన పరిహారాలు ఇవ్వడం ప్రభుత్వం 2007 నుంచి ప్రారంభించింది. అయితే అప్పటి అధికారుల పొరపాట్లు వల్ల సర్వేలో లోపాలు ఉన్నందున నిర్వాసితులు అందరికీ న్యాయం జరగలేదు. లోపభూయిష్టమైన సర్వే కారణంగా నేటికి కొన్ని గ్రామాల్లో పీడీఎఫ్ ప్యాకేజీలు అందని కుటుంబాలు ఉన్నాయి. అంతేకాకుండా అప్పటి సర్వేలో పేర్లు లేకపోవడంతో వందలాది మంది యువకులకు నేడు యూత్ ప్యాకేజీలు అందడం లేదు. అదే విధంగా ఇళ్లకు నష్టపరిహారాలు పంపిణీ కోసం 2009లో చేసిన సర్వేలో అవకతవకలు జరిగాయి. ఈ కారణంగా ఇంటి విలువ కంటే తక్కువ ధరలు నిర్ణయించారు. దీంతో ఇళ్లకు నష్ట పరిహారాలు పంపిణీలో నేటికీ జాప్యం జరుగుతోంది. అప్పటి అధికారులు, సిబ్బంది సరైన వివరాలు నమోదు చేయకపోవడంతో నిర్వాసితులకు ఏ పరిహారం కూడా సకాలంలో ఏకకాలంలో అందకపోవడంతో ఇచ్చిన పరిహారాలు మొత్తం ఖర్చు అయిపోయాయి. ఇప్పుడు ఉన్నఫలంగా గ్రామాలు విడిచిపెట్టి వెళ్లిపోవాలని నిర్వాసిత గ్రామాల్లో ఇంటికో పోలీస్‌ను పెట్టి తరుముతున్నారు. ఈ పరిస్థితుల్లో ఎక్కడకు వెళ్లగలమని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు.



కొత్తూరు మండలంలో నిర్వాసిత గ్రామం ఇరపాడు

ఇళ్ల నిర్మాణం విలువ పెంపుపై నిర్లక్ష్యం

నిర్వాసితులకు ఇళ్ల నిర్మాణం కోసం చెల్లిస్తున్న రూ. 53 వేలు కనీసం ఇంటి పునాదులకు కూడా సరిపోవు. 2006లో ప్రతి ఇంటి నిర్మాణానికి ఈ ధర నిర్ణయించారు. ప్రస్తుతం ఈ డబ్బులు ఇంటి నిర్మాణానికి ఏ మూలకు రావు. ధరలు పెరిగాయని ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ. 983 కోట్లు నుంచి రూ. 1653 కోట్లు పెంచిన సీఎం చంద్రబాబునాయుడు నిర్వాసితుల ఇళ్ల నిర్మాణానికి చెల్లిస్తున్న మొత్తం ఎందుకు పెంచలేదని పలువురు నిర్వాసితులు ప్రశ్నిస్తున్నారు. కాంట్రాక్టు మీద చూపించిన ప్రేమ సర్వం కోల్పోయిన నిర్వాసితులపై ఎందుకు చూపడం లేదని నిలదీస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని నిరసనలు, ధర్నాలు చేస్తుంటే ఆవైపు దృష్టిసారించకుండా తమను అరెస్టులు చేయడం దారుణమని ఆవేదన చెందారు. ప్రభుత్వమే ఇలా చేస్తే తమ సమస్యలు ఎవరితో చెప్పాలని లబోదిబోమంటున్నారు.

అదుపుతప్పిన కంటైనర్

ఎచ్చెర్ల క్యాంపస్: 16వ నంబర్ జాతీయ రహదారిపై పెను ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వైపు శనివారం వస్తున్న మారుతీ సుజికీ కార్లు, బైక్‌లు తరలించే కంటైనర్ ప్రమాదానికి గురయింది. నవభారత్ సమీపంలో ముందు వెళుతున్న ఆటోను తప్పంచబోయి కుడివైపునకు దూసుకు వచ్చింది. యూటర్న్ వద్ద అదుపుతప్పిన వాహనాన్ని ప్రమాదానికి గురికాకుండా డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకులు వేశాడు. భారీ వాహనం కావడంతో అదుపుచేయడం సాధ్యం కాలేదు. దీంతో రోడ్డుపై అడ్డంగా ఉండిపోయింది. కంటైనర్ దూసుకొస్తున్న క్రమంలో ఆటో, బైక్ తప్పించుకోగా, సంతకవిటి మండలం వాల్తేరు గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు గురుగుబెల్లి గోవిందరావు(నవభారత్ సమీపంలో నివాసం ఉంటున్నాడు) బైక్‌ను కంటైనర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ కింద పడిపోవటంతో గోవిందరావు గాయపడ్డాడు. అయితే ప్రణాపాయం నుంచి బయటపడ్డారు. కంటైనర్ రోడ్డుపై అడ్డంగా నిలిచిపోకుండా బోల్తా పడిన, పక్కన ఉన్న పాన్‌షాపులపైకి దూసుకు వెళ్లినా, ఎదురుగా ఉన్న నారాయణపురం కుడి కాలువలో పడిపోయినా పెను ప్రమాదం జరిగేది. అయితే కుడి పక్క రోడ్డు(విశాఖపట్నం వైపు వెళ్లే వాహనాలు)లో వాహనాలు నిలిచిపోయాయి. అలాగే శనివారం ఉదయం 7 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. ట్రాఫిక్ సైతం తక్కువగా ఉండటంతో ప్రమాద తీవ్రత తగ్గింది. క్షతగాత్రుడిని 108 వాహనంలో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించారు. అనంతరం ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై పోలీసులు దృష్టిపెట్టారు. శ్రీకాకుళం వైపు వెళుతున్న వాహనాలను తాత్కాలికంగా నిలిపివేసి, సింహద్వారం వద్ద ఎడమ వైపు రోడ్డుపై వాహనాలు తరలించారు. అనంతరం కుడి వైపు రోడ్డుపై రెండు వైపులా వాహనాలు రాకపోకలకు అవకాశం కల్పించారు. సుమారు కిలో మీటరు వరకు వాహనాలు జాతీయ రహదారిపై నిలిచిపోయాయి. పోలీసులు, జాతీయ రహదారి అధికారులు పొక్లెయినర్‌తో కంటైనర్‌ను కష్టం మీద పక్కకు తొలగించారు. దీంతో ట్రాఫిక్ క్రమబద్ధీకరణ సాధ్యమయింది. పెను ప్రమాదం తప్పటం, ట్రాఫిక్ ఇబ్బందులు పరిష్కారం కావటంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా ప్రమాదానికి కారణమైన డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ట్రాఫిక్ నిలిచిపోవటంతో ప్రయాణికులు, వాహనచోదకులు కొంత సమయం ఇబ్బందిపడ్డారు.



రోడ్డుకు అడ్డంగా నిలిచిపోయిన కంటైనర్, ప్రమాదానికి గురైన బైక్

తప్పిన పెను ప్రమాదం

- బొంతు జంక్షన్‌లో కూలిన విద్యుత్ స్తంభం

సారవకోట:

బొంతు జంక్షన్‌లో 24 గంటలు విద్యుత్ సరఫరా జరిగే విద్యుత్ స్తంభం శనివారం సాయంత్రం ఒక్కసారిగా పడిపోయింది. అంతర రాష్ట్ర రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ స్తంభం ఒక్కసారిగా కూలిపోయింది. అయితే దీని చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సమీపంలో దుకాణాలు, ఆటోలు ఉన్నా స్తంభం పడే ప్రదేశంలో ఏమీ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని, లేకపోతే కొన్ని ప్రాణాలు గాలిలో కలిసిపోయేవని స్థానికులు తెలిపారు. ఇక్కడ ఏర్పాటు చేసిన స్తంభం నాణ్యత లేకపోవడంతో ఈదురు గాలులు లేకపోయినా పడిపోయిందని ఆరోపిస్తున్నారు. రోడ్డుకు ఆనుకుని నిర్మించిన స్తంభంకు సపోర్టు కూడా లేదని అంటున్నారు. సంఘటనా స్థలాన్ని ఎల్ఐలు అప్పలస్వామి, బానయ్య, లైన్‌మేన్ ఈశ్వరరావు పరిశీలించి తగిన చర్యలు చేపట్టారు. సమీపంలో చెట్టు కొమ్మ విద్యుత్ లైన్‌పై పడటంతో ఒక్కసారిగా వైర్లు లాగేయడంతో స్తంభం కూలిపోయినట్టు స్థానికులు తెలిపారు.




రోడ్డుపై పడిన విద్యుత్ స్తంభం

గ్యాస్ లీకై గాలిలో కలిసిన ప్రాణాలు

- ఒకరి తర్వాత ఒకరు తాతా, మనవరాలు మృతి
- ఒకే కుటుంబంలో రెండు మరణాలతో విషాదఛాయలు
- కోమాలో గ్యాస్ మెకానిక్ నాగభూషణ్



రేసి అప్పారావు (ఫైల్)



ప్రతీక్ష(ఫైల్)

కాశీబుగ్గ: వంటింట్లో గ్యాస్ తమ కుటుంబ సభ్యులను దహించి తమ ఇంట కన్నీరు మిగులుస్తుందని ఆ కుటుంబ సభ్యులు ఊహించి ఉండరు. గ్యాస్ లీకైన ప్రమాదంలో 90 శాతం కాలిపోయిన ఆ తాత మనవరాళ్లు ఒకరి వెంట మరొకరు ప్రాణాలు కోల్పోయి విషాదాన్ని నింపుతారని కలలో కూడా అనుకోరు. పలాస–కాశీబుగ్గ పట్టణంలో నర్సిపురం గ్రామంలో చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలావున్నాయి. పలాస–కాశీబుగ్గ పట్టణంలో నర్సిపురం గ్రామంలో రేసి అప్పారావు ఇంట్లో గ్యాస్ స్టౌ మరమ్మతులకు గురయింది. గ్యాస్ స్టౌ బాగుచేయమని హెచ్‌పీ గ్యాస్ మెకానిక్ కెల్లి నాగభూషణ్‌ను ఈ నెల 7వ తేదీన అప్పారావు ఇంటికి పిలిపించారు. ఈ మేరకు నాగభూషణ్ గ్యాస్ స్టౌ బాగుచేశారు. లైటర్ ఇవ్వండంటూ మెకానిక్ కోరడంతో కుటుంబ సభ్యులు అందించారు. అప్పటికే ఇళ్లంత వ్యాపించిన గ్యాస్ లైటర్ వెలిగించిన వెంటనే ఒక్కసారిగా మంటలు రేగాయి. ఈ మంటల్లో చిక్కుకుని మెకానిక్ నాగభూషణ్‌తో పాటు యజమాని అప్పారావు, ఇంట్లో ఆడుకుంటున్న చిన్నారి ప్రతీక్ష సైతం 90 శాతం కాలిపోయారు. వెంటనే 108లో పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించిందని విశాఖపట్నం కేజీహెచ్‌కు తరలించారు. నాలుగు రోజులు పాటు చికిత్స పొందిన ప్రతీక్ష గురువారం ప్రాణాలు కోల్పోయింది. అయితే ఐదు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ప్రతీక్ష తాతయ్య అప్పారావు శుక్రవారం రాత్రి మరణించాడు. ఒకరి తర్వాత ఒకరు తాతయ్య మనవరాళ్లు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరితరం కావడం లేదు. మొత్తం 5 మంది కుటుంబ సభ్యుల్లో ఇద్దరు ఒకేసారి చనిపోవడంతో నర్సిపురం గ్రామమంతా తల్లడిల్లింది. చిన్నారి ప్రతీక్ష తండ్రి కిషోర్ ఇంట్లో లేకపోగా తల్లి పూర్ణిమ తన సోదరులకు రాఖీ కట్టేందుకు వేరే ప్రాంతానికి వెళ్లింది. ఈ తరుణంలో కుమార్తెను ఇంట్లో విడిచిపెట్టింది. తిరిగి వచ్చేసరికి ఆస్పత్రిలో కాలిన గాయాలతో చిట్టి తల్లి కనిపించింది. కుమార్తె విశాఖపట్నం కేజీహెచ్‌లో చనిపోవడంతో పలాస తీసుకురాకుండా అక్కడే ఖననం చేశారు. ఇంటి యజమాని రేసి అప్పారావు మరణించడంతో శనివారం పలాస తీసుకువచ్చి ఖననం చేశారు.

కోమాలో మెకానిక్

ఈ గ్యాస్ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన మెకానిక్ కిల్లి నాగభూషణ్ పలాస ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాలిన గాయాలతో కోమాలోకి చేరుకున్నాడు. గత నాలుగు రోజులుగా మాట్లాడుతున్న నాగభూషణ్ శుక్రవారం ఒక్కసారిగా అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. మరికొద్దిరోజులు పరిస్థితి చూస్తే తప్పా చెప్పలేమి వైద్యులు అంటున్నారు.



వామ హస్తం.. మంచిదే నేస్తం!

నేడు వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే

మన దగ్గర కుడికి ఉన్నంత ఆదరణ ఎడమకు లేదు. కుడి చేతికి ఉన్నంత గౌరవం ఎడమ చేయి ఇంకా సంపాదించుకోలేదు. కానీ వామ హస్త వాసులు ఎప్పటికప్పుడు లెఫ్ట్ ఈజ్ బెస్ట్ అని నిరూపించుకుంటూనే ఉన్నారు. ఎప్పుడో తెలుగు సినిమా బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్‌కు మారిన రోజుల్లో ఎన్టీఆర్ కృష్ణుడి వేషంలో ఎడమ చేత్తో ఆశీర్వదించిన ఫోజులు చాలా హోటళ్లలో, థియేటర్లలో సందడి చేశాయి. వామహస్త ప్రభావమది. ముందు తరం ప్రేక్షకులకు ఈ ఫోజు సుపరిచితమే. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ ఎడమ చేత్తో విలన్ పొట్టలో గుద్దే సీన్ అయితే ఉత్తరాది సినీ ప్రియులను వెర్రెత్తిపోయేలా చేసింది. పుట్టుకతోనే ఎడమ చేతి వాటం గల వారు కొంచెం స్పెషల్. అందరిలా లేకపోవడం మాత్రమే కాదు... అందరి కంటే కొంచెం కొత్తగా, సృజనాత్మకంగా ఉండగలగడం కూడా వీరికి వెరీ స్పెషల్‌గా నిలిపింది. నేడు వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే. ఈ సందర్భంగా..

- రాజాం, ఇచ్ఛాపురం రూరల్, హిరమండలం

కుడి ఎడమైతే పొరబాటులేదోయ్... ఎప్పుడో దేవదాసులో ఏఎన్‌ఆర్ మత్తుగా పాడారు. గమ్మత్తుగా ఈ పదాలు నిజాలై కూర్చున్నాయి. ఓ నాటి సమాజం ఎడమ చేతి వాటాన్ని నిష్కర్షగా తిప్పికొట్టింది. కానీ కాలంతో పాటు అభిప్రాయాలు మారాయి. ఎడమ చేతి వాటం గల వారు ఆ అభిప్రాయాలను మార్చారు. ప్రతి మనిషికి ఎడమ వైపునే గుండె ఉంటుంది. అందుకే ఎడమ చేతి రాత వారితోపాటు ఎడమ వాటం కలిగిన వారు ఏం చేసినా గుండెలోంచి చేస్తారని అంటారు. ప్రపంచంలో 13 శాతం మంది మాత్రమే ఎడమచేతి వాటం కలిగిన వారు ఉన్నారు. వీరెంత స్పెషలో ఈ సంఖ్యే చెప్పేస్తోంది. సృజనాత్మకత, ధైర్యం, ప్రతిభ వంటివి ఎడమచేతి వారిలో ఉంటుందనేది నాడీ శాస్త్రం కూడా చెప్పింది.

ఎందరో మహానుభావులు

అమెరికాను పరిపాలించిన అబ్రహం లింకన్, బిల్ క్లింటన్, ఒబామాలు ఎడమచేతి వాటం కలిగిన వారు. రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ నిజానికి ఎడమ చేతి వాటం గలవారు. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీ, బిగ్‌బీ అమితాబచ్చన్, సినీ నటులు సూర్యకాంతం, సావిత్రి తదితరులు కూడా ఎడమచేతి వాటం కలిగిన వారే.



వామ పక్ష రాత!

రాజాం నగర పంచాయతీ కమిషనర్ బొడ్డేపల్లి రాము ఎడమచేత్తో రాస్తారు. డ్రైవింగ్, కార్యాలయాల్లో విధులు వంటివి కూడా ఎడమ చేత్తోనే ఎక్కువగా చేస్తారు. అక్షరాభ్యాసం కుడి చేతితో చేసినప్పటికీ, ఎడమ చేయి అలవాటైందని ఈయన చెబుతున్నారు. చిన్నతనంలో తరగతి గదిలో పరీక్షలు రాసిన సమయంలో ఒకటి రెండు సార్లు ఇబ్బందులు పడినా ఆఖరుకు ఆ ఇబ్బందులు తొలగాయని తెలిపారు.

తండ్రితో తనయుడు

కమిషనర్‌తో పాటు ఆయన కుమారుడు హరీష్‌కుమార్‌కు కూడా ఎడమచేతి వాటం గలవాడే. ప్రస్తుతం ఈయన విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ సివిల్ థర్డ్ ఇయర్ చదువుతున్నారని, బాగా రాణిస్తున్నట్లు కూడా తెలిపారు.

జన్యు కారణాలతోనే..

ప్రపంచ జనాభాలో 87-90 శాతం మంది రైట్ హ్యాండర్స్ ఉండగా, 13 నుంచి పది శాతం మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. జన్యుపరమైన కారణాలే 'లెఫ్ట్ ఆర్ రైట్' అనేది నిర్ణయిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రైట్ హ్యాండర్స్‌కు మెదడులోని ఎడమ వైపు 90 శాతం ప్రభావ వంతంగా ఉంటే, లెఫ్ట్ హ్యాండర్స్‌కు మెదడులోని కుడి, ఎడమలు సమానంగా ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు.



ఎడమచేతితో సంతకాలు చేస్తున్న రాజాం కమిషనర్ బి. రాము.

ప్రత్యేకం అనుకుంటున్నా

చిన్నప్పటి నుంచి ప్రతి పని ఎడమ చేత్తోనే చేస్తున్నాను. విద్యార్థి దశ నుంచి ఉద్యోగం వరకు ఎడమ చేతి వాటమే అలవాటు. కుడి చేత్తో రాసే వారి కంటే వేగంగా నోట్ పుస్తకాలు, రికార్డులు రాస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను. అందరిలా కాకుండా ఇదో ప్రత్యేకతగా భావిస్తాను.

– పొన్నగంటి లక్ష్మీదేవి, ఉప తహసీల్దార్ హిరమండలం



చనిపో
యాక కూడా
మన గుండె
కొట్టుకోవడం, మన
కళ్లు చూడగలగడం,
మన అవయాలు మళ్లీ
సజావుగా పని చేయగలగడం
ఎంత అద్భుతం కదూ. మని
మాత్రమే చేయగల మహాద్భుతం
చావు సమీపంలో ఉన్న వ్యక్తిని
బ తికించగల అపురూప కార్యమి
పేరు అవయవ దానం. రక్త, నేత్ర
అవగాహన పెంచుకున్న జిల్లా వ
అవయవ దానంపై ఇంకా అంత
పెంచుకోలేదు. చనిపోయాక దే
లు చేసే కంటే సాటి మని
యడానికి ఉపయోగి
దని వైద్యులు
నేడు అవయ
వం. ఈ

పాత శ్రీకాకుళం:

ఇంటిలో వాహనం ఉన్న తల్లిదండ్రులు బండి తాళాలు పిల్లలకు అందకుండా జాగ్రత్త పడాల్సిందే. మైనార్టీ తీరని పిల్లలకు వాహనాలు ఇచ్చి పంపారో ఇక మీరు బుక్కవ్వాల్సిందే. రూ.వేలల్లో జరిమానాలు వేసేందుకు కొత్త చట్టం త్వరలో రానుంది. ఇక మందుబాబులైతే మద్యం తాగి డ్రైవింగ్ చేసినా, లైసెన్సులు లేకుండా పోలీసులకు చిక్కినా వారు వేసే ఫైన్లకు మత్తు దిగి పోతుంది. రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేయనుంది. నూతన చట్టం ద్వారా రోడ్డు ప్రమాదాల బాధిత కుటుంబాలకు ఊరట కలిగించే విషయం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం రూ.25వేల నుంచి రూ.2లక్షలకు పెరగనుంది.

రహదారి నిబంధనల్ని ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వాహనాల్ని నడుపుతున్న కారణంగా జరిగే ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను అంధకారంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా కేంద్రం కొత్త చట్టం తేవాలని ఇది వరకే సంకల్పించింది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు 2020 నాటికి దేశంలో 50శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గించే ప్రణాళికతో దీన్ని రూపొందించారు. ఇప్పటికే లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించగా మరికొద్ది రోజుల్లో రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. ఇక్కడ కూడా ఆమోదం లభిస్తే ఉల్లంఘనలపై భారీగా జరిమానాలు, శిక్షలు అమలుకానున్నాయి.

మైనర్లకు వాహనం ఇచ్చారో..

డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా అర్హత లేని బాలల చేతికి వాహనం ఇస్తే కొత్త చిక్కులు కొని తెచ్చుకున్నట్టే. ఒకవేళ బాలలు వాహనం నడుపుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే యజమానికి శిక్ష తప్పదు. అలాంటి సమయాల్లో తమకు తెలియకుండానే వాహనం తీసుకెళ్లారో రుజువు చేసుకోవాల్సిన బాధ్యత యజమానిదే. అప్పుడు ఘటనకు బాధ్యుడైన బాలల్ని జస్టిస్ జువైనెల్ చట్టం కింద శిక్షిస్తారు.


మానవత్వం ప్రదానం

మనిషి చనిపోయాక దేహంతో పాటే అవయవాలన్నీ మట్టిలోనే కలిసిపోతాయి. లేదా చితిలో కాలి బూడిదవుతాయి. అయితే అవయవ దానం చేయడం వల్ల మరణం తర్వాత కూడా జీవించవచ్చు. విశ్వాసాలు, మూఢ నమ్మకాలు ఎలా ఉన్నా అవయవ దానంపై రోజురోజుకూ పెరుగుతున్న అవగాహనతో కొత్త అధ్యాయాలు ఆవిష్కృతమవుతున్నాయి. మనిషి మరణానంతరం కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, జీర్ణ వ్యవస్థలోని పాంక్రియాస్, పేగులు దానం చేయవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారణ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. బ్రెయిన్ డెడ్ కేసు అంటే మనిషి పూర్తిగా చనిపోయినట్లే లెక్క.

...షి
... ఇది.
...అమాంతం
...ది. ఆ కార్యం
...త దానాలపై
...ాసులు
...గా అవగాహన
...ేహాన్ని మట్టిపా
...షికి ప్రాణం పో
...ంచడం మంచి
...సూచిస్తున్నారు.
...వదాన దినోత్స
...సందర్భంగా..


– ఇచ్ఛాపురం రూరల్

SUNDAY SPECIAL



ఎంత సమయం పడుతుంది..?

బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి అవయవాలు బయటకు తీసేందుకు సుమారు ఐదు గటల సమయం పడుతుంది. గుండె, ఊపిరితిత్తులను మూడు గంటల్లోగా అమర్చాలి. లివర్‌ను ఐదు నుంచి 8 గంటల లోపు, కిడ్నీలను 15 నుంచి 18 గంటల్లోపు అమర్చాల్సి ఉంటుంది. అలా కాకుంటే సేకరించిన అవయవాలు పని చేయకుండా పోతాయి. కళ్ల(కార్నియా) చాలా కాలం నిల్వ చేయవచ్చు. శరీరం నుంచి సేకరించిన అవయవ భాగాలను 'యూడబ్ల్యూయూ సొల్యూషన్' అనే చల్లని ద్రావకంలో ఉంచి ఐస్ బాక్స్‌ల్లో భద్రం చేసి అవసరమైన వారికి అమర్చుతారు.



ఎలా నమోదు చేసుకోవాలి?

అవయవ దానం చేయాలనుకునే వారు ముందుగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తనకు తెలిసినవారందరికీ సమాచారం అందివ్వాలి. దీని వల్ల అతను చనిపోయాక అవయవ దానం చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం జీవన్‌దాన్ అనే పథకాన్ని 2014లో ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా బ్రెయిన్‌డెడ్ కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. జీవన్‌దాన్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. వారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనార్ కార్డును అందజేస్తుంది.

అవయవాలు కావాల్సి వస్తే...

అవయవాలు కావాల్సిన రోగులు కూడా ప్రభుత్వ జీవన్‌దాన్ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేయించుకోవాలి. వారికి సీరియల్ నంబర్ ఇస్తారు. అవయవ దానం చేసే కేసులు వచ్చినప్పుడు సీరియల్ నంబర్ ప్రకారం అవకాశం కల్పిస్తారు.

ఆదర్శంగా 'కృష్ణచంద్ర' కుటుంబం



కృష్ణ చంద్ర రాళోతో ఆయన భార్య శారద రాళో

బస్ డ్రైవర్.. తన ప్రయాణంలో వందల మంది ప్రాణాలను కాపాడుతుంటాడు. అయితే ఓ డ్రైవర్‌గా తాను మరణించి ముగ్గురు ప్రాణాలను కాపాడి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన దేవుడిగా నిలిచాడు కృష్ణచంద్ర రాళో. ఇచ్ఛాపురం మండలం అయ్యవారి పేటకు చెందిన కృష్ణచంద్ర రాళో ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుం డేవాడు. 2015 మార్చి నెలలో ఇంటి మెట్లపై నుం చి జారి పడటంతో కోమాలోకి వెళ్లిపోయిన రాళో బతికే సూచనలు లేవంటూ వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు హతాశుతులైపోయారు. విశాఖపట్నం న్యూ కే ర్ ఆస్పత్రిలో అవయవదానం చే సేందుకు భార్య శారదా రాళో అంగీకరించడంతో కళ్లు, గుం డెతో పాటు కిడ్నీలను దానం చేశారు. తన భర్త అ వయవాలతో ముగ్గు రు వ్యక్తులకు జీవం పోశామని, ఆయన నేటికీ సజీ వంగా ఉన్నాడని తాను విశ్వసిస్తున్నానని భార్య శారద తెలిపారు.

అవగాహన తప్పనిసరి

అవయవ దానంపై జిల్లా వాసుల్లో చాలా అపోహలు ఉన్నాయి. నిజానికి పురాణాల్లో, ఇతర మంత గ్రంథాల్లో కూడా అవయవ దానం చేసిన గాథలు ఉన్నాయి. ప్రాయోజితమైన ఈ కార్యక్రమంపై ప్రచారం లేకపోవడంతో అవగాహన పెరగడం లేదు. దేశంలో ఏటా లక్షా 30 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడి బ్రెయిన్ డెడ్ అవుతున్నారు. వీరిలో కేవలం 150 నుంచి 200 మంది మాత్రమే అవయవ దానం చేస్తున్నారు. కిడ్నీ వ్యాధితో భారత దేశంలో ఏటా 3 లక్షల మంది చనిపోతున్నారు. వీరికి బ్రెయిన్ డెడ్ కేసుల నుంచి సేకరించిన మూత్ర పిండాలను అమర్చగలిగితే మరణాలను పూర్తిగా ఆపవచ్చు.

రక్షించుకోగలిగాను



పెళ్లయిన కొన్ని ఏళ్లలోనే నా భర్త మూత్ర పిండాల వ్యాధి బారిన పడడంతో ఆయనను రక్షించేందుకు ఎంతో ఆరాట పడ్డాను. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకం ఆరోగ్యశ్రీ ద్వారా నేనే నా భర్తకు కిడ్నీ దానం చేశాను. ఇప్పుడు ఇద్దరం ఆరోగ్యవంతంగా ఉన్నాము. పేదవారిమైనప్పటికీ కావడంతో తప్పని పరిస్థితుల్లో నా భర్త ఆటో డ్రైవర్‌గా అన్ని పనులు చేసుకుంటున్నాడు. అవయవదానంతో నాభర్త ప్రాణాలను దక్కించుకోవ డం ఆనందంగా ఉంది.

– దుర్గాశి పుష్ప, కిడ్నీ దాత, లొద్దపుట్టి, ఇచ్ఛాపురం మండలం

బండి తీయాలంటే.. భయపడాలంతే!

గుడ్ సమారిటన్‌కు పారితోషికం

ఇన్నాళ్లు రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందిస్తే కేసులో సాక్ష్యం పేరిట పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఆ భయం ఉండదు. సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన వారికి కేసులతో సంబంధం లేకుండా చూస్తారు. తాను ఎవరనేది పోలీసులకు లేదా వైద్య సిబ్బందికి వెల్లడించడం గుడ్ సమారిటన్ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. దీంతో వారికి తగిన పారితోషికం కూడా అందిస్తారు.



- కొత్త మోటారు వాహన చట్టం అమలైతే చుక్కలే
- నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- ట్రాఫిక్ విధులూ చేయాలి

తయారీదారులకు వాత

వాహన ఇంజిన్ ఇతర విడి భాగాల తయారీలో నిర్ణీత ప్రమాణాలను పాటించని తయారీ దారులను ప్రభుత్వం రీకాల్ చేయనుంది. వారిపై రూ.500 కోట్ల జరిమానా విధించేందుకు చూస్తోంది.

బాధిత కుటుంబాలకు ఊరట

రోడ్డు ప్రమాద మరణాల్లో బాధిత కుటుంబానికి ప్రభుత్వం రానున్న రోజుల్లో రూ.2లక్షల నష్టపరిహారం అందించనుంది. ఇదివరకూ కేవలం రూ.25వేలు మాత్రమే ఇచ్చేవారు. ప్రతి ప్రమాదంలో బాధితులకు ఆసరాగా నిలిచేందుకు మోటారు వాహనాల ప్రమాద నిధిని ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక అవసరాలు గల వాహన దారులు వారికి అనువుగా వాహనాలను మార్చుకునే వీలు కల్పించనున్నారు. ప్రమాదాలకు రోడ్డు డిజైన్ల లోపాలు కారణమైతే సంబంధిత కాంట్రాక్టర్, దానికి సంబంధించిన కన్సల్టెంట్లు బాధ్యత వహించాల్సిందే. ప్రమాద బాధితులకు గరిష్టంగా ఆరు నెలల్లోపే థర్డ్ పార్టీ బీమా లభించాల్సిన సొమ్ముపై గరిష్ట మొత్తాన్ని కూడా ఎత్తివేయనున్నారు.

జరిమానా..

మద్యం తాగి వాహనాలు నడిపితే వారి మత్తు దిగడంతో పాటు ఇతర ఉల్లంఘనలకు పాల్పడినా వారికి దిమ్మ తిరగనుంది. తాజా చట్టం ప్రకారం ఇకముందు భారీ జరిమానాలతో వాత పెట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న రూ.2వేల జరిమానా రూ.10వేలకు పెరగనుంది.

- నిర్లక్ష్యంగా వాహనం నడిపే వారికి ప్రస్తుతం విధిస్తున్న రూ.1000 ఇకపై రూ.5000 కానుంది.
- డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా విధిస్తున్నారు. ఇకపై దీనికి రూ.5000 వరకు వడ్డన తప్పదు.
- అతివేగంగా నడిపే వాహన దారులకు రూ.400 వేసే అపరాధ రుసుం భవిష్యత్‌లో రూ.2000కు పెరగనుంది.
- సీటు బెల్టు లేకుండా వాహనం నడిపితే వేసే జరిమనా రూ. 100 నుంచి రూ.వేయికు పెరగనుంది. వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడితే రూ.5వేలు జరిమానా పడనుంది.

బీఈడీ నిర్వీర్యం

- గుట్టుచప్పుడు కాకుండా ర్యాటిఫికేషన్
- ప్రమాణాలు పాటించని కళాశాలలు
- కనీస చర్యలు చేపట్టని వర్సిటీలు

ఎచ్చెర్ల క్యాంపస్: ఉపాధ్యాయ శిక్షణ కోర్సు బీఎడ్ నిర్వీర్యమవుతోంది. ఉపాధ్యాయ నియామకాలు తగ్గిపోవటం, బీఎడ్ విద్యార్థులను ఎస్‌జీటీ పోస్టులకు అనుమతించక పోవటం, ఏడాది కోర్సు రెండేళ్లుగా మార్పు చేయటం వంటి అంశాలతో ఈ విద్య గాడితప్పుతోంది. విద్యార్థులు సంఖ్యతో పాటు ఆయా కళాశాలల్లో విద్యాప్రమాణాలు తగ్గిపోవడం కూడా అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. వీటిని పర్యవేక్షించాల్సిన యూనివర్సిటీలు కూడా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నాయి. కళాశాలల యాజమాన్యాలకే వత్తాసు పలుకుతున్నాయి. ప్రభుత్వం కూడా ఉపాధ్యాయ విద్య బతికించే ప్రయత్నం చేయకపోవటం గమనార్హం.

నిబంధనలకు తిలోదకాలు

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విశ్వవిద్యాలయం పరిధిలో జిల్లాలో 20 బీఎడ్ కళాశాలు ఉన్నాయి. 1250 కన్వీనర్ సీట్లు ఉన్నాయి. జాతీయ విద్యామండలి (నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్) సంస్థ నిబంధనలు తప్పకుండా ఉండాలి. అర్హులైన స్టాఫ్ ర్యాటిఫికేషన్, కళాశాలల్లో నిబంధనల మేరకు వసతులు తప్పనిసరి. ప్రస్తుతం ర్యాటిఫికేషన్‌ను యూనివర్సిటీ కాలేజ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కార్యాలయం మొక్కుబడిగా నిర్వహిస్తోంది. మరోపక్క అఫిలియేషన్ బృందాల పరిశీలన కూడా ఇదే విధంగా సాగుతోంది. వాస్తవంగా పక్కా అర్హతలు ఉన్న వారు బోధకులుగా ఉండాలి. వీరి ఒరిజనల్ ధ్రువీకరణ పత్రాలు యూనివర్సిటీకి అందజేయాలి. అయితే ఈ విధంగా జరగటం లేదు. కొన్ని కళాశాలలు ఒడిశా విద్యార్థులను చేర్పించుకొని, తరగతులు నిర్వహించకుండానే పరీక్షలకు అనుమతిస్తున్నాయి. ప్రభుత్వం బయోమెట్రిక్ హాజరు ప్రారంభించనున్నట్లు చెబుతున్నా కేవలం ప్రకటనలకు మాత్రమే అది పరిమితమవుతోంది.

మొక్కుబడిగానే ర్యాటిఫికేషన్

ఎడ్‌సెట్ పూర్తయి, ఫలితాలు విడుదలై నెలలు గడుస్తున్నా ఉన్నత విద్యామండలి కౌన్సెలింగ్‌కు మాత్రం షెడ్యూల్ విడుదల చేయలేదు. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ ఏడాది ప్రవేశాలు 20 కళాశాలల్లో 200 మించి జరిగే అవకాశం కనిపించట్లేదు. బీఎడ్ అకడమిడిక్ ఏడాది ప్రారంభానికి ముందు స్టాఫ్ ర్యాటిఫికేషన్, అఫిలియేషన్ బృందాల పరిశీలన పూర్తిచేయాలి. అయితే ఈప్రక్రియ కూడా యూనివర్సిటీ అధికారులు మూడో కంటికి తెలియకుండా రహస్యంగా పూర్తి చేస్తున్నారు. కొన్నిసార్లు సెలవు దినాల్లో పూర్తిచేస్తున్నారు. దీనిపై విమర్శలు వస్తున్నా, అధికారులు పట్టించుకోవడం లేదు. బీఎడ్ విద్య మెరుగ్గా ఉండాలంటే కనీసం వసతులు లైబ్రేరీ, తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, సైకాలజీ ల్యాబ్ వంటి అంశాలతో పాటు అర్హులైన బోధన సిబ్బంది ఉండాలి. ప్రస్తుతం బీఎడ్ కళాశాలలు ర్యాటిఫికేషన్ చూపిస్తున్న చాలా కళాశాలల్లో పాఠాలు చెప్పే పరిస్థితి లేదు. అర్హతగల బోధకులు ర్యాటిఫికేషన్‌కు మాత్రమే పరిమితమవుతున్నారు. కళాశాలల్లో ర్యాటిఫికేషన్ మేరకు బోధకులు ఉంటున్నారా?లేదా? అన్న అంశంపై సైతం పర్యవేక్షణ ఉండటం లేదు.


యూనివర్సిటీలో కాలేజ్ డెవలప్‌మెంట్ కౌన్సిల్ కార్యాలయం

నిబంధనలు తప్పనిసరి

ర్యాటిఫికేషన్ నిబంధనలు తప్పనిసరిగా చేపడతాం. కళాశాలల్లో పనిచేస్తున్న బోధకుల విద్యార్హతలకు ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేస్తాం. ర్యాటిఫికేషన్‌లో పాల్గొన్న బోధకులు తప్పనిసరిగా కొనసాగాలి. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి, ఉన్నత విద్యామండలి నిబంధనలు తప్పనిసరిగా కళాశాలలు పాటించాలి.
– ప్రొఫెసర్ గొల్లపల్లి నాగేశ్వరరావు, వైస్‌చాన్సలర్, బీఆర్‌ఏయూ

బాల్య వివాహం నిలిపివేత

కాశీబుగ్గ: పలాస–కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలో ఇండస్ట్రియల్ ఏరియా వద్ద జరుగుతున్న బాల్య వివాహాన్ని అధికారులు శనివారం అడ్డుకున్నారు. పరిశ్రమల్లో కూలిపనిచేసుకున్నటువంటి జి.సంతోషిణి మైనర్ బాలికకు వివాహం జరుగుతుందన్న విషయం తెలుసుకున్న కొంతమంది వ్యక్తులు చైల్డ్‌లైన్ అధికారులకు సమాచారం అందించారు. చైల్డ్‌లైన్ బృందం బమ్మిడి అరుణతో పాటు ఐసీడీఎస్ సూపర్‌వైజర్ బేగం, పోలీసులు, రెవెన్యూ అధికారులు అక్కడకు చేరుకున్నారు. బాలికకు 16 ఏళ్లు అని గుర్తించిన అధికారులు నిర్వాహకులపై కేసు నమోదు చేశారు. 18 ఏళ్లు నిండకుండా వివాహం జరపకూడదని కౌన్సెలింగ్ నిర్వహించారు.

రైలు నుంచి జారిపడి వ్యక్తికి గాయాలు


గాయాలైన మల్లేశ్వరరావు

ఆమదాలవలస: పాలకొండకు చెందిన మల్లేశ్వరరావు శనివారం ఆమదాలవలస రైల్వే స్టేషన్‌లో ప్రశాంతి ఎక్స్‌ప్రెస్ ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు జారిపడి గాయపడ్డాడని జీఆర్‌పీ హెచ్‌సీ సింహాచలం తెలిపారు. స్టేషన్ కౌంటర్‌లో టికెట్ తీసుకున్న ఆయన.. ప్లాట్‌ఫాంపై నుంచి కాకుండా ట్రాకు పక్క నుంచి రైలు ఎక్కడానికి ప్రయత్నించారని, రైలు కదులుతుండగా విద్యుత్ పోల్‌కు తగిలి కింద పడ్డారన్నారు. పడగానే ఆయన షర్టుకు రైలు అంచులు తగిలి కొంతదూరం ఈడ్చుకెళ్లిందని, దీంతో తలకు, ఒంటిపైన గాయాలు అయ్యాయని వివరించారు. వెంటనే రైల్వే జీఆర్‌పీ సిబ్బంది సహాయంతో ఆయన్ని ప్లాట్‌ఫాం పైకి తీసుకొచ్చి చికిత్స చేశారని, మెరుగైన వైద్యం కోసం 108లో శ్రీకాకుళం రిమ్స్‌కు తరలించామని పేర్కొన్నారు.

పోలీసుల తనిఖీల్లో దొంగ అరెస్టు



పట్టుబడిన నిందితుడు

సంతబొమ్మాళి: అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై తిరుగుతున్న ఇద్దరు యువకులను తనిఖీల నిమిత్తం ఆపగా.. అందులో ఒకరు పరారయ్యారు. మరొక వ్యక్తి గురించి ఆరా తీయగా..అతడు దొంగ అని గుర్తించి అరెస్టుచేశారు. నౌపడ ఎస్‌ఐ వై.సింహాచలం ఆధ్వర్యంలో పోలీసులు శనివారం ఎం.సున్నాపల్లి వద్ద వాహనాలను తనిఖీ చేస్తున్నారు. సమీపంలోనే ఇద్దరు యువకులు అనుమానాస్పదంగా ద్విచక్రవాహనంపై తిరుగుతున్నారు. ఈ క్రమంలో వాహనాన్ని పోలీసులు ఆపారు. దీంతో వెనక కూర్చున్న యువకుడు పరారవగా.. డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తి పోలీసులకు దొరికిపోయాడు. అతని వద్ద ఉన్న రూ. 85 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తిని విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామానికి చెందిన గంట ఏలేష్‌గా పోలీసులు గుర్తించారు. జూలై 24వ తేదీన నౌపడలో భావనపాడు గ్రామానికి చెందిన గొరకల కృష్ణారావు నగదు బ్యాగును బైక్‌పై వచ్చి క్షణాల్లో దొంగిలించిది అతడేనని పోలీసుల విచారణలో తేలింది. నిందితుడిని పలాస కోర్టుకు హాజరు పరిచారు. కోర్టు ఆదేశాలు ప్రకారం నరసన్నపేట సబ్‌జైలుకు తరలించారు. పట్టుబడిన నగదును కోర్టు ద్వారా బాధితుడికి అందజేస్తామని ఎస్‌ఐ సింహాచలం తెలిపారు.

వంశధార గండ్లు పూడ్చివేత

- శాశ్వత కట్టడాలకు ప్రతిపాదనలు

సాక్షి ఎఫెక్ట్..


తాళ్లవలస వద్ద గండ్లు పూడ్చివేస్తున్న వంశధార సిబ్బంది

జలుమూరు: వంశధార 6ఆర్ కాలువలకు పడిన గండ్లను యుద్ధప్రాతిపదికన అధికారులు పూడ్చివేశారు. నీటితో మంపునకు గురైన పొలాలకు పూర్తిస్తాయి శాశ్వత పరిష్కారం చేయనున్నామని వంశధార ఏఈ సురేష్ తెలిపారు. 'వంశధార కాలవలకు గండ్లు' అన్న శీర్షికన సాక్షిలో శుక్రవారం ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం సిబ్బందితో వెళ్లి తాళ్లవలస, కరవంజ, బసివాడ గ్రామాల వద్ద పడిన గండ్లను పూడ్చివేశారు. మధ్యాహ్న సమయంలో వర్షం కారణంగా పనులకు అంతరాయం కలిగిందని, ఆదివారానికి పూర్తి చేస్తామని ఏఈ తెలిపారు. ఇదే చోట శాశ్వత కట్టడాలకు అంచనాలు రూపొందించి నివేదిక తయారు చేసి నిధులు మంజూరైన వెంటనే పనులు చేస్తామన్నారు.

అన్ని వర్గాలకు ఉచిత వైద్యం

- ఆరోగ్య రక్షతో కుటుంబ ఆరోగ్య కార్డులు
- ఏపీఎన్టీఆర్ వైద్యసేవ ఈవో బి.ఆర్.కె.రావు

శ్రీకాకుళం పాతబస్టాండ్: ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్టు ద్వారా అన్ని వర్గాల ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నమని ఏపీ ఎన్టీఆర్ వైద్యసేవ ఈవో బి.ఆర్.కె. రావు తెలిపారు. శనివారం ఆయన రిమ్స్ కౌన్సిల్ హాల్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. తెలుపు రంగు, ఇతర బీపీఎల్ కార్డుదారులకు 1177 రకాల వ్యాధులకు ఉచిత చికిత్స, శస్త్ర చికిత్స అందజేస్తున్నామని వివరించారు. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో 5,562 నెట్‌వర్కు ఆస్పత్రుల్లో ఈ వైద్యసేవలు అందుతున్నాయని తెలిపారు. అనాథలకు అమృత హస్తం పథకం ద్వారా సర్వే చేసి, వారికి ఆరోగ్య కార్డులు అందజేయ నున్నామని వెల్లడించారు. ఇటువంటి వారు జిల్లాలో 314 మందిని గుర్తించామని తెలిపారు. 12 ఏళ్ల లోపు గల వారికి ఇన్‌ప్లాంటేషన్ ద్వారా మాటలు నేర్పే ప్రక్రియకు కావాల్సిన వైద్యం అందిస్తున్నా మన్నారు. ఈ పథకంలో ఒకరికి రూ.ఆరు లక్షల వరకు ఖర్చు ట్రస్టు భరిస్తుందని అన్నారు. ట్రస్టు అందించే సేవలు పూర్తిగా అన్‌లైన్‌లో ఉన్నాయని, ఎన్టీఆర్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సమాచారం తెలుసుకోవచ్చని వివరించారు.


మాట్లాడుతున్న బి.ఆర్.కె.రావు

రివాల్వింగ్ ఫండ్‌ని వినియోగించుకోవాలి

ఎన్టీఆర్ ట్రస్టులో ఉన్న ఎన్‌పేనల్ నెట్‌వర్కు ప్రభుత్వ ఆస్పత్రులు ఈ సేవలకు గాను ఏపీ ఎన్టీఆర్ వైద్యసేవలోని రివాల్వింగ్ ఫండ్‌ను వినియోగించుకోవాలన్నారు. వసతులు, యంత్రపరికరాలు, వైద్య పరికరాలు అందజేయనున్నామని, దీనికి ఆస్పత్రి నుంచి వారికి కావాల్సిన వసతుల కోసం దరఖాస్తు చేయాలన్నారు. ప్రస్తుతం ఈ ఎన్టీఆర్ వైద్యసేవా ట్రస్టు పూల్‌లో ఈ ఫండ్ రూ.90 కోట్ల వరకు ఉన్నాయని, వినియోగించుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా కోఆర్డినేటర్ డాక్టర్ పి ప్రకాశరావు ఉన్నారు.

'కొత్త యాప్‌తో ప్రజలకు మరింత చేరువ కావాలి'

పాతశ్రీకాకుళం: ఇటీవల ప్రవేశపెట్టిన కొత్త యాప్ లాక్డ్‌హౌస్ మానిటరింగ్ సిస్టం (ఎల్‌ఎహెచ్‌ఎంఎస్) యాప్‌తో ప్రజలకు మరింత చేరువ కావాలని ఎస్పీ సీఎం త్రివిక్రమ వర్మ పిలుపు నిచ్చారు. ఈ యాప్‌కు సంబంధించి ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహిస్తున్న 14 మందికి శనివారం అవగాహన కల్పించారు. పట్టణంలోని బ్లూకేట్ సిబ్బందికి, రక్షక్ సిబ్బంది మొత్తం 14 మందికి ఎల్‌ఎహెచ్‌ఎంఎస్ యాప్ గురించి అవగాహన కల్పించారు. వారితో ఇంటి వద్ద నుంచే ఆండ్రాయిడ్ సెల్ ఉపయోగించే వారికి ఎల్‌హెచ్‌ఎంఎస్ యాప్ రిజిస్ట్రర్ చేసే సౌకర్యం కల్పించనున్నారు. ఇలా రోజుకు వంద రిజిస్ట్రేషన్లు చేసేందుకు సమయాత్తం కావాలన్నారు. విద్యావంతులు ఈయాప్‌ను స్వయంగా డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. సరైన ఆధారాలు చూపితే ఇళ్లు అద్దెలకు ఇవ్వాలని, ఏవైనా అనుమానాస్పద సంఘటనలు ఎదురైతే 100 కాల్‌ను ఉపయోగించుకోవాలని ఎస్పీ కోరారు.


పోలీసులకు సూచనలు ఇస్తున్న ఎస్పీ త్రివిక్రమవర్మ

గాలివాన బీభత్సం





శ్రీకాకుళం నగరంలో శనివారం గాలివాన బీభత్సం సృషించింది. పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారుల్లో వర్షపు నీరు నిల్వ కావడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. హోరున వీచికి పలు చోట్ల హోర్డింగులు నేలకొరిగాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, శ్రీకాకుళం

- ఆగస్టు 15తో నిరాహార దీక్షలకు ఏడేళ్లు పూర్తి
- సంపూర్ణ మద్దతు తెలిపిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ

చరిత్ర పుటల్లో.. కాకరాపల్లి థర్మల్ పోరు



తంపరలో నిర్మాణంలో ఉన్న ప్లాంట్



కాకరాపల్లి తంపరలో నిర్మాణంలో ఉన్న ఈస్టుకోస్టు థర్మల్ ప్లాంటు



వడ్డితాండ్రలో దీక్షలో కూర్చున్న మత్స్యకార మహిళలు

సంతబొమ్మాళి: సంతబొమ్మాళి మండలం కాకరాపల్లి తంపరలో నిర్మిస్తున్న ఈస్టుకోస్టు థర్మల్ ప్లాంటుకు వ్యతిరేకంగా వడ్డితాండ్రలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలకు ఈ ఏడాది ఆగస్టు 15తో ఏడేళ్లు పూర్తవుతాయి. 2010 ఆగస్టు 15న వడ్డితాండ్రలో ఏర్పాటు చేసిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ ప్రారంభించారు. ఇప్పటి వరకు సుమారు 4500 మందికి పైగా ఉద్యమకారులు దీక్షలు చేపట్టారు. కాకరాపల్లి తంపరలో థర్మల్ ప్లాంటుకు ప్రభుత్వం 2050 ఎకరాల భూమిని ఈస్టుకోస్టు యాజమాన్యానికి కేటాయించింది. 2008లో కాకరాపల్లి గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణలో ఒకరిద్దరు తప్ప అందరూ థర్మల్‌కు అనుకూలంగా వ్యవహరించారు. దీంతో 2050 ఎకరాల్లో ఈస్టుకోస్టు యాజమాన్యం పనులను ప్రారంభించింది. తంపరలో థర్మల్ ప్లాంటు నిర్మాణం జరిగితే తమ బతుకులు వీధిన పడతాయని గ్రహించిన వడ్డితాండ్ర మత్స్యకారులు థర్మల్‌కు వ్యతిరేకంగా చిన్న చిన్న సమావేశాలు నిర్వహించారు. ఆ తర్వాత వీరికి మద్దతుగా ఆకాశలక్కవరం, హెచ్‌ఎన్.పేట పంచాయతీలకు చెందిన రైతులు, స్థానికులు థర్మల్ వ్యతిరేక ఉద్యమానికి తోడయ్యారు. ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి అనంతు హన్నూరావు కన్వీనర్‌గా 'థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ'ని ఏర్పాటు చేశారు. థర్మల్ వల్ల నష్టాలను, అనర్థాలను గ్రామాల్లో విస్తృత ప్రచారం చేసి ఉద్యమానికి బలాన్ని చేకూర్చారు. వీరికి ప్రజాసంఘాలు, కమ్యూనిస్టు పార్టీ సంపూర్ణ సహకారాలు అందివ్వడంతో ఉద్యమానికి మరింత ఊపువచ్చింది. 2010 జూలై 14న జరిగిన సోంపేట కాల్పుల తర్వాత కాకరాపల్లి ఉద్యమకారుల్లో కూడా ఆశలు రేకిత్తించాయి. ఈ క్రమంలో 2010 ఆగస్టు 15న వడ్డితాండ్రలో ఎమ్మెల్సీ శర్మ రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని ప్రారంభించారు. అప్పటి సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.నారాయణ, బీవీ.రాఘవులు, వివిధ పార్టీల నాయకులు దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉపన్యాసాలు ఇచ్చారు. థర్మల్ ఉద్యమం జాతీయ స్థాయిలో ప్రాధాన్యం సంతరించుకోవడంతో 16 రాష్ట్రాలకు చెందిన 64 ప్రజా సంఘాల ప్రతినిధులు, ప్రముఖ పర్యావరణ వేత్తలు సందీప్‌పాండే, సామాజిక కార్యకర్తగా అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన స్వామి అగ్నివేష్ సందర్శించి ఉద్యమకారులకు బాసటగా నిలిచారు. తంపరలో థర్మల్ పనులను నిలుపుదల చేయాలనే ఉద్దేశంతో ఒక పక్క వడ్డితాండ్రలో దీక్షలు చేస్తూ, మరోవైపు హెచ్‌ఎన్.పేట వద్ద సహాయ నిరాకరణ శిబిరాన్ని పోరాట కమిటీ ఏర్పాటు చేసింది. దీంతో ప్లాంటుకు సామగ్రి, ఇతర రవాణా వెళ్లేదారులు అన్నీ మూసుకుపోవడంతో థర్మల్ యాజమాన్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. కొన్ని నెలలు థర్మల్ ప్లాంటుకు వెళ్లే దారులన్నీ బంద్ కావడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దీంతో ప్లాంటు యాజమాన్యం ప్రభుత్వానికి పోలీస్ రక్షణ కోరింది. వేలాది మంది పోలీస్ బలగాలను వడ్డితాండ్ర, హెచ్‌ఎన్.పేట గ్రామాల వద్ద మోహరించి శిబిరాలను దౌర్జన్యంగా తొలగించి, అడ్డు వచ్చిన ఉద్యమకారులను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. 2011 ఫిబ్రవరి 25న వడ్డితాండ్ర వద్ద పోలీసులు రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్‌ను ఉద్యమకారులపై ప్రయోగించారు. భయపడి ఇళ్లల్లో దాక్కున్న వారిని సైతం బయటకు ఈడ్చుకు వచ్చి వందలాది మందిని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇందులో చాలా మంది గాయాల పాలయ్యారు. ఇంకా సంతృప్తి చెందని పోలీసులు అదే ఏడాది ఫిబ్రవరి 28న పోతునాయుడుపేట జంక్షన్ వద్ద వస్తున్న ఆందోళనకారులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో సీరపు ఎర్రయ్య, జీరు నాగేశ్వరరావులు అక్కడికక్కడే మృతి చెందగా, బత్తిని బారికివాడు తీవ్ర గాయాలపాలై 2011 మే 26న మృతి చెందాడు. అదే సమయంలో ఫిబ్రవరి 28న వడ్డితాండ్రలో పోలీస్ కాల్పులు జరపగా మత్స్యకారులకు సంబంధించిన సుమారు 30 ఇళ్లు కాలి బూడిదయ్యాయి. మృతుల కుటుంబాలను వివిధ రాజకీయ పార్టీ అధినేతలు, నాయకులు, ప్రజాసంఘాలు, పర్యావరణ వేత్తలు పరామర్శించి ఓదార్చారు. ఇటీవల పర్యావరణ అఫిలేట్ కమిటీ ఈస్టుకోస్టు యాజమాన్యం తవ్విన కాలువను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక ఇచ్చింది.

సంపూర్ణ మద్దతు తెలిపిన వైఎస్సార్ సీపీ

కాకరాపల్లి థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ చేపడుతున్న రిలే నిరాహార దీక్షా శిబిరానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపింది. థర్మల్ మృతుల కుటుంబాలను గవైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి పరామర్శించి ఓదార్చారు. థర్మల్ వ్యతిరేక ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. మూడేళ్ల కిందట అఖిల భారత రైతు కూలీ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ ప్రింట్, ఎలక్ట్రికల్ మీడియా బృందం తంపరను, దీక్షా శిబిరాన్ని సందర్శించి సంపూర్ణ మద్దతు తెలిపారు.

థర్మల్ ప్లాంట్ రద్దు అయ్యే వరకు పోరాటం ఆగదు

ఈస్టుకోస్టు థర్మల్ ప్లాంట్ రద్దు అయ్యే వరకు మా పోరాటం ఆగదు. మా దీక్షలు 2562 రోజులకు చేరుకున్నాయి. అయినా ప్రభుత్వాలు స్పందించక పోవడం దారుణం.

–అనంతు హన్నారువు, థర్మల్ వ్యతిరేక పోరాట కమిటీ కన్వీనర్

మంత్రి కళా సభలో మహిళా ప్రజాప్రతినిధులకు అవమానం

- దళిత, చేనేత వర్గాల ఎంపీటీసీలకు దొరకని చోటు



సభావేదికపై నిల్చునే ఉన్న లావేరు-1, లావేరు-2 మహిళా ఎంపీటీసీలు

లావేరు: మహిళలకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పిస్తున్నాం.. ప్రత్యేక గౌరవం ఇస్తున్నాం అంటూ పాలకులు, అధికారులు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. మహిళా ప్రజాప్రతినిధులకు కూడా కనీస గౌరవం ఇవ్వకుండా అవమానిస్తున్నారు. ఇందుకు మంత్రి కిమిడి కళావెంకటరావు పాల్గొన్న సభ సాక్ష్యంగా నిలిచింది. లావేరులో శనివారం తోటపల్లి ప్రాజెక్టు కాలువల ద్వారా మంత్రి కళావెంకటరావు చేతుల మీదుగా నీటిని విడుదల చేయించారు. ఆనంతరం అక్కడే సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి లావేరు–1, లావేరు–2 ఎంపీటీసీ సభ్యులు కాశిన లక్ష్మి, ఎలగాడ ఎల్లమ్మలను ఆహ్వానించడంతో వారు వచ్చారు. సభావేదికపై లావేరు, రణస్థలం, ఎచ్చెర్ల, జి.సిగడాం మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు కాని ఎందరో అధికార పార్టీ నేతలను సభావేదికపై పిలిచి కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేశారు. లావేరు ఎంపీటీసీలు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా ఏర్పాటు చేయలేదు. దీంతో సభ పూర్తయ్యే వరకు వారు నిల్చునే ఉండటం గమనార్హం. లక్ష్మి చేనేత కార్మిక సామాజిక వర్గానికి, ఎల్లమ్మ దళిత సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు. వీరు బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారు కావడం వల్లే ఇలా పాలకులు, అధికారులు ఇలా వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తాయి.

ఈయూను విమర్శించే హక్కు ఎన్‌ఎంయూకు లేదు

- ఆర్టీసీ ఈయూ జోనల్ చీఫ్ అడ్వయిజర్ అప్పారావు



మాట్లాడుతున్న ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నేతలు

శ్రీకాకుళం అర్బన్: ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్‌ను విమర్శించే నైతిక హక్కు ఆర్టీసీ గుర్తింపు సంఘమైన నేషనల్ మజ్దూర్ యూనియన్(ఎన్‌ఎంయూ)కు గానీ, సంఘ నాయకులకు గానీ లేదని ఈయూ జోనల్ చీఫ్ అడ్వయిజర్ ఎస్.అప్పారావు అన్నారు. శ్రీకాకుళంలోని ఆర్టీసీ ఈయూ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ పాటుపడే యూనియన్ తమదేనని స్పష్టం చేశారు. 2015 ఎన్నికల్లో గెలిచిన తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం వేతన సవరణ చేశామని గుర్తు చేశారు. ఎన్‌ఎంయూ నిర్వాకం వల్లే కారుణ్య నియామకాలు, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయలేదన్నారు. ఈయూ గుర్తింపు సంఘంగా వచ్చిన తర్వాతే కారుణ్య నియామకాలు, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయడం జరిగిందన్నారు. ఈయూ నుంచి ఎన్‌ఎంయూలోకి చేరిన కొంతమంది నాయకులు అవాస్తవాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పదవులకు ఆశపడి ఆ యూనియన్‌లోకి వెళ్లి మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఎన్‌ఎంయూ గుర్తింపు సంఘంగా వచ్చి 15 నెలలైందని, ఇప్పటి వరకూ కార్మికుల కోసం ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. కార్మికులపై విపరీతంగా పనిభారం పడుతున్నా యాజమాన్యంతో మాట్లాడకపోవడం శోచనీయమన్నారు. పల్లెవెలుగు బస్సులను తొలగిస్తున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. పే స్కేల్‌కు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా అన్ని డిపోల్లో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు చేపడతామని చెప్పారు. ఈయూ నెక్ రీజియన్ గౌరవ అధ్యక్షుడు ఎస్ఎస్ఆర్ శర్మ మాట్లాడుతూ ఆర్టీసీ ఈయూగా ఏమీ సాధించకపోతే విమర్శలు చేసిన శ్రీనివాసరాజు గత 31 ఏళ్ల ఈయూలో ఎలా కొనసాగారో చెప్పాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఈయూ సీనియన్ నేత కొర్లాం గణేశ్వరరావు, నాయకులు పాల్గొన్నారు.

ఈదురుగాలుల బీభత్సం

ఆమదాలవలస: ఆమదాలవలస నియోజకవర్గంలో శనివారం ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. మున్సిపాలిటీతో పాటు నందగిరిపేట, మన్నయ్యపేట, నిమ్మతొర్లువాడ తదితర ప్రాంతాల్లో మొక్కజొన్న, చెరకు పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆయా గ్రామాల రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 30 నిమిషాలు పాటు వీచిన గాలులతో విద్యుత్ అంతరాయం కలిగింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 5గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిపివేశారు.



నందగిరిపేటలో నేలకొరిగిన మొక్కజొన్న చేను

జిల్లాలో మద్యం మాఫియా

- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి

శ్రీకాకుళం అర్బన్: జిల్లాలో మద్యం మాఫియా కారణంగా విచ్చల విడిగా మద్యం సరఫరా అవుతోందని, బెల్ట్‌షాపులు కూడా అధికమయ్యాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రెడ్డి శాంతి ధ్వజమెత్తారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. జిల్లాలో మొత్తం 235 మద్యం షాపులు, 15 బార్లు, 4000 బెల్ట్‌షాపులతో మద్యం వ్యాపారాన్ని తెలుగుదేశం ప్రభుత్వం జోరుగా నడుపుతోందని దుయ్యబట్టారు. నెలకు సుమారు రూ.200 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతోందని, ఇదే విషయాన్ని ఎక్సైజ్‌శాఖ అధికారులు సైతం తేటతెల్లం చేస్తున్నారని పేర్కొన్నారు. ఎంఆర్‌పీకి మించి అమ్మకాలు జరుపుకునేందుకు మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశాలు ఇచ్చారని ఆరోపించారు. బెల్ట్‌షాపులను రద్దు చేస్తామన్న హామీని చంద్రబాబు తుంగలో తొక్కడంతో జిల్లాలో విచ్చల విడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఎక్సైజ్‌శాఖ అధికారులు సైతం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదన్నారు. మద్యం వ్యాపారంలో మంత్రి అచ్చెన్నాయుడుకు నెలకు రూ.2కోట్లు అందిస్తున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేతపై అసభ్య పదజాలంతో విమర్శలు చేసే అచ్చెన్న మద్యం మాఫియా ద్వారా అక్రమ సంపాదనకు తెరతీయడం దారుణమన్నారు. దీనిపై లోతుగా దర్యాప్తు జరిపి వాస్తవాలు వెలుగుతీయాలని డిమాండ్ చేశారు.

బాలరత్న అవార్డు ప్రదానం



బాలరత్న అవార్డు తీసుకున్న కరుణాకరం ప్రసీదు

పాతశ్రీకాకుళం: అభినయ నృత్యనికేతన్ నృత్య దర్శకురాలు డాక్టర్ నీరజాసుబ్రమణ్యం వద్ద శాస్త్రీయ నృత్యంలో శిక్షణ పొందుతున్న కరుణాకరం ప్రసీదుకు బాలరత్న అవార్డు లభించిందని జిల్లా రంగస్థల సకల వృత్తికళాకారుల సంక్షేమ సంఘం శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 10న తిరుపతిలో నిర్వహించిన జాతీయ స్థాయి శాస్త్రీయ నృత్య ఉత్సవాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఎస్వీ యూనివర్సిటీ ప్రిన్సిపాల్ చేతులమీదుగా బాలరత్న అవార్డు తీసుకున్నట్లు వారు ఆ ప్రకటనలో తెలిపారు.

హజ్ యాత్రికులకు సత్కారం



హజ్ యాత్రకు బయలుదేరిన ముస్లింలు

పాతశ్రీకాకుళం: స్థానిక ప్రకాశ్‌నగర్ కాలనీలోని హజరత్ బంగేసా హుస్సేనీ ఆవరణంలో హుస్సేనీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో హజ్ (మక్కా) యాత్రకు వెళ్తున్న 10మంది ముస్లింలకు ముస్లింల సొసైటీ తరపున శనివారం ఘనంగా సత్కరించారు. యాత్రకు వెళ్తున్న వారిలో మీర్ సాధిఖుల్లా, లైలాబేగం, మోహమ్మద్ ఇక్బాల్, రజియా, సుల్తాన్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో జామియా మసీదు ఇమామ్ వహాబ్, హుస్సేన్, సుల్తాన్, సొసైటీ కార్యదర్శి ఎంఏ రఫీ, తదితరులు పాల్గొన్నారు.

ఉత్సాహంగా ఆటల పోటీలు



కబడ్డీ పోటీలో తలపడుతున్న క్రీడాకారులు

శ్రీకాకుళం న్యూకాలనీ: పంద్రాగస్టు వేడుకల్లో భాగంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహిస్తున్నారు. శ్రీకాకుళం నగరంలోని పాఠశాలలు, కళాశాలల విద్యార్థులకు క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్, చిత్రలేఖనం, పాటలు, నృత్యాలు వంటి ఇండోర్ పోటీలు నిర్వహిస్తున్నారు. వీటితోపాటు అవుట్‌డోర్ క్రీడాంశాలైన క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, వీల్‌చైర్ వంటివి కూడా కండక్ట్ చేస్తున్నారు. మైదానం ఉన్న విద్యాసంస్థలు వారి ప్రాంగణాల్లోనే పోటీలు నిర్వహిస్తున్నారు. మైదానం లేని విద్యాసంస్థల వారు కోడి రామ్మూర్తి స్టేడియం, ఆర్ట్స్ కళాశాల మైదానాల వేదికగా పోటీలను నిర్వహిస్తున్నారు.

దులిపేసిన గాలివాన

పాతశ్రీకాకుళం:

నగరం, గ్రామీణ ప్రాంతాల్లో శనివారం మధ్యాహ్నం 1.30 నుంచి 2.45 నిమిషాల వరకూ వాన దంచేసింది. శనివారం వివాహ ముహూర్తాలు అధికంగా ఉండడంతో వారు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. స్థానిక ఖాజీపేట పంచాయతీ అరసవల్లి ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఓ పెళ్లి మండలం ఈ వర్షాలకు నేలకూలింది. అలాగే నారాయణమిల్లు జంక్షన్ వద్ద డ్రైనేజీ కాలువలు నిండిపోయి రోడ్డుపై నుంచి నీరు ప్రవహించింది.



నారాయణ మిల్లు జంక్షన్ వద్ద డ్రైనేజీ కాలువ గుండా పారుతున్న నీరు



నేలమట్టమైన కల్యాణ మండపం, పల్టీలు కొట్టిన ద్విచక్రవాహనాలు

పట్టణంలోని ప్రధాన కూడళ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి.

విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ పోటీలు

శ్రీకాకుళం: స్థానిక ఎల్ఐసీ కార్యాలయం వద్ద గల కాకినాడ ఆదిత్య డిగ్రీ కళాశాలలో శనివారం జాతీయ గ్రంథాలయ పాలక దినోత్సవం, ప్రపంచ యువత దినోత్సవాలను పురష్కరించుకుని విద్యార్థులకు వ్యాస రచన, వక్తృత్వ పోటీలు నిర్వహించారు. రొటేరియన్ బరాటం గోవిందరావు గ్రంథాలయ పాత్ర, వాటి ఆవశ్యకతలను గురించి వివరించారు. అనంతరం విజేతలకు బహుమతులు అందజేశారు.

కార్యక్రమంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎస్. శేషారెడ్డి, డైరెక్టర్ బీఎస్ చక్రవర్తి, ప్రిన్సిపాల్ ఎ.చంద్రశేఖర్, రొటేరియన్ బరాటం గోవిందరావు, లైబ్రేరియన్ పీవై కమల్ కుమార్, ఇంగ్లీష్ అధ్యాపకుడు ఎం.నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.



విద్యార్థినికి బహుమతి ప్రదానం చేస్తున్న దృశ్యం

శ్రీకృష్ణాష్టమి మహోత్సవాలకు ఏర్పాట్లు

పాతశ్రీకాకుళం: విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈనెల 14న శ్రీకృష్ణాష్టమి మహోత్సవాలు నిర్వహించేందుకు కమిటీ నిర్ణయించిందని విశ్వహిందూ పరిషత్ సభ్యులు డాక్టర్ కె.అమ్మన్నాయుడు, మందుల మోహన్‌రావు, కృష్ణం వందే జగద్గురుం శ్రీనివాస్‌లు శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. శబ్దకాలుష్యం లేకుండా సనాతన సంప్రదాయం ఉట్టిపడేలా బ్రహ్మాండమైన శోభయాత్ర ఈ నెల 14న మధ్యాహ్నం 3గంటల నుంచి నిర్వహించేందుకు కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు వారు తెలిపారు. స్వామి వివేకానంద, శ్రీరామకృష్ణ పరమహంసల భావాలను ప్రపంచ వ్యాప్తంగా తెలియజెప్పేందుకు ఈ కార్యక్రమం చేస్తున్నట్లు వారు తెలిపారు.

క్రీడాకారులను ప్రోత్సహించాలి

- శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ పద్మావతి



విజేతలుగా నిలిచిన క్రీడాకారులతో ఎం.వి పద్మావతి, వేణు గోపాల్ తదితరులు

శ్రీకాకుళం న్యూకాలనీ:

క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందని శ్రీకాకుళం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ ఎంవీ పద్మావతి అన్నారు. నగరంలోని స్కూల్ ఆఫ్ చెస్ అకాడమీ ఆవరణలో స్వర్గీయ కొంక్యాణ గోవిందరాజులు మెమోరియల్ జిల్లా స్థాయి ఓపెన్ చెస్ చాంపియన్‌షిప్ పోటీలు శనివారం జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పద్మావతి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించడమే కాకుండా సామాజిక, ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలను కొంక్యాణ గోవిందరాజులు ఎంతగానో ప్రోత్సహించేవారని గుర్తుచేశారు.

ఏటా గోవిందరాజులు పేరిట వారి కుటుంబ సభ్యులు విద్య, వైద్య, సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. మారుతీ వాకర్స్ క్లబ్ కార్యదర్శి కొంక్యాణ మురళీధర్ మాట్లాడుతూ గత ఏడేళ్లుగా తన తండ్రి పేరిట ఉచిత వైద్య శిబిరాలు, క్రీడాకారులకు కిట్లు పంపిణీ, విద్యార్థులకు బట్టలు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది విశాఖ–బి కాలనీలో బుద్ధ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. రిమ్స్ వైద్య కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ కొంక్యాణ సురేష్‌కుమార్ మాట్లాడుతూ విద్య, వైద్య, క్రీడా రంగాలకు ప్రాధాన్యతినిచ్చే సంస్థలు చిరకాలం నిలిచి ఉంటాయన్నారు. ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు కొంక్యాణ వేణుగోపాల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పంచముఖి జ్యోతిషాలయం వ్యవస్థాపకుడు ఆరంగి రమేష్, చెస్ కోచ్ బేరి చిన్నారావు తదితరులు పాల్గొన్నారు.

విజేతలు వీరే..

జిల్లా స్థాయి చెస్ పోటీలో బి.యశ్వంత్, ఎల్.శ్రీదీక్షిత్‌లు మొదటి రెండు స్థానాల్లో నిలిచారు. వీరికి నగదు బహుమతులను అందజేశారు. వివిధ కేటగిరీల్లో పల్లా మోహిత్ యాదవ్, కుప్పిలి సాయివెంకట్, జి.రామప్రసాద్, జి.షణ్ముఖ శ్రీనివాస్, కె.సాయినిరంజన్‌సింగ్, శివశంకర్, ఎన్.సాయిరుత్విక్, పి.రమేష్, పల్లా చరిష్మాయాదవ్, పీఎస్‌వీ చేతన్, పి.తనూశ్రీ, పి.దేవేష్, పి.హర్షిత్‌సాయి, సాయిచరణ్ ఆదిత్య, ఆర్.ధనూష్, ఆరంగి మేఘన, ఎస్.రినీష్, ఎ.ఆర్యన్ అయ్యప్ప, పి.అనిత, జేబీఎన్ఎస్ భవ్యంత్, కె.సుజాత, ఎన్.రేణులు విజేతలగా నిలిచి ప్రోత్సాహక బహుమతులను అందుకున్నారు.

అధ్వానంగా కాలనీ రోడ్లు

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): నగరంలో రోడ్లు దయనీయ స్థితిలో ఉన్నాయి. నగరంలో ఇందిరానగర్ కాలనీ నుంచి వంశధార కాలనీకి వెళ్లే రోడ్డులో సిమెంట్ రోడ్డు నిర్మించేందుకు ఇసుక, కసరా బుగ్గి వేసి నెలలు గడిచినా రోడ్డు నిర్మాణం జరగలేదు. అంతేకాకుండా కసరాబుగ్గి వేసినా రోడ్డంతా ఎక్కడికక్కడ గుంతలు పడడంతో పాదచారులు, ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ రోడ్డుకి సమీపంలో ఓ ప్రైవేటు స్కూల్ ఉండడంతో విద్యార్థులంతా సైకిళ్లతో ప్రమాదాలకు గురవుతున్నారు. బ్యాంకర్స్ కాలనీలోని 3వ లైన్‌లో ఇప్పటికీ నీరు అలాగే నిలిచిపోయి ఉంది. ఈ నీటిలో దోమలు పెరిగి అక్కడి వారు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులకు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నా కనీసం పట్టించుకోవడం లేదని స్థానికులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ చూపి రోడ్ల నిర్మాణాలు చేపట్టి స్థానికులకు ఇబ్బంది లేకుండా చూడాలని కోరుతున్నారు.

రంగనాథన్ జన్మదిన వేడుకలు

పాతశ్రీకాకుళం: గ్రంథాలయ పితామహుడు డాక్టర్ ఎస్ఆర్ రంగనాథన్ 126వ జన్మదినోత్సవ కార్యక్రమాన్ని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ముందుగా విశాఖ జిల్లా చోడవరం గ్రంథాలయ అధికారి డి.గోపాలరావు జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి డిప్యూటీ లైబ్రేరియన్ ఎస్‌వీ రమణమూర్తి, ఎమ్ చంద్రశేఖర్, కె చిరంజీవులు, పి.ఈశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నగరంలో శ్రీవిష్ణు సహస్ర నామ పారాయణం

పాతశ్రీకాకుళం:

స్థానిక కలెక్టరేట్ బంగ్లా ఎదురుగా నాగావళి నదీతీరాన కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా భక్తులు శీవిష్ణు సహస్ర నామ పారాయణం నిర్వహించారు. ఉదయం శ్రీ వారికి సుప్రభాత సేవ, నిత్య ప్రబోధిక సేవతో పాటు సాయంత్రం నక్షత్ర, నేయి, కుంభ, కర్పూర హారతులిచ్చారు. కార్యక్రమంలో అధ్యక్షులు లోకనాథం, నందికేశ్వరరావు, ఆలయ అధ్యక్ష కార్యదర్శులు నల్ల అప్పారావు, బెహర నాగేశ్వరరావు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

రాష్ట్రపతికి 'పార్డన్' అధికారాన్ని కల్పించిన ఆర్టికల్?



కొప్పుల మల్లేశం
అసిస్టెంట్ ప్రొఫెసర్,
ప్రభుత్వ కళాశాల.

జనరల్ స్టడీస్
ఇండియన్ పాలిటీ
ప్రత్యేకం

మాదిరి ప్రశ్నలు

1 రక్త సంబంధం లేదా వారసత్వం ద్వారా పౌరసత్వాన్ని పొందడాన్ని ఏమంటారు?
1) జస్‌సోలి 2) జస్ సాంగ్యునిస్
3) హెరిడిటరీ 4) హెరిటోజనిస్

2 భారత రాజ్యాంగంలో ఓట్-ఆన్-అకౌంట్ గురించి తెలిపే ఆర్టికల్ ఏది?
1) 112 2) 113 3) 116 4) 117

3 అవిశ్వాస తీర్మానంపై పభ్యులు వేసే ఓటును ఏమంటారు?
1) కాన్ఫిడెన్స్ ఓటు 2) సపోర్టింగ్ ఓటు
3) బిలీవబుల్ ఓటు 4) ట్రస్ట్ ఓటు

4 'పార్లమెంట్ 'రిసెస్'లో ఉంది' అంటే..?
1) పార్లమెంట్ సమావేశంలో ఉంది
2) పార్లమెంట్ సమావేశంలో లేదు
3) లోక్‌సభ ఎన్నికల సందర్భం
4) లోక్‌సభ రద్దయి ఉండటం

5 దేని గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని 'సెఫాలజీ' అంటారు?
1) ఎన్నికలు
2) నేరమయ రాజకీయాలు
3) రాజకీయాలు 4) రాజకీయ పార్టీలు

6 ఏదైనా అంశంపై శాసనం చేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరడం అనేది ఏ విధానానికి సంబంధించింది?
1) కమ్యూనిస్ట్ ప్రభుత్వ విధానం
2) నియంతృత్వ ప్రభుత్వ విధానం
3) రాచరిక ప్రభుత్వ విధానం
4) ప్రత్యక్ష ప్రజాస్వామ్య విధానం

7 'స్నాప్ పోల్' అనేది ఏ తరహా ఎన్నిక?
1) సాధారణ ఎన్నిక 2) ఉప ఎన్నిక
3) మధ్యంతర ఎన్నిక 4) పైవేవీకావు

8 రాజకీయ పార్టీలు జారీ.చేసే 'విప్' స్వభావం ఎలాంటిది?
1) ఆజ్ఞాపరమైంది 2) విన్నపం లాంటిది
3) మర్యాద పూరితమైంది
4) తిరస్కరణపరమైంది

9 ప్రతిపక్షాలు 'టోకెన్ కోత' పేరుతో కోత తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రభుత్వ ప్రతిపాదిత బడ్జెట్‌లో ఎంత తగ్గించాలని కోరవచ్చు?
1) రూ. 1 2) రూ. 100
3) ప్రతిపక్ష పార్టీ నిర్ణయించిన మొత్తం
4) అధికార పార్టీ నిర్ణయించిన మొత్తం

10 యుద్ధం లాంటి అత్యవసర సందర్భంలో ప్రభుత్వానికి అవసరమైన ఖర్చుకు పార్లమెంట్ నామమాత్రపు అనుమతితో చేసే వ్యయాన్ని ఏమంటారు?
1) ఓట్-ఆన్- క్రెడిట్
2) ఓట్-ఆన్-అడ్వాన్స్
3) ఓట్-ఆన్-ఎమర్జెన్సీ
4) ఓట్-ఆన్-ప్రివెన్షన్

11 'మెయిడ్ ఇన్ స్పీచ్' అంటే..?
1) సుదీర్ఘంగా ప్రసంగించడం
2) ప్రజా ప్రతినిధి పదవీకాలంలో ఒకే ఒకసారి ప్రసంగించడం
3) తొలిసారి ఎన్నికైన వ్యక్తి మొదటిసారి చట్ట సభల్లో ప్రసంగించడం
4) పూర్తి సాక్ష్యాలు చూపుతూ ప్రసంగించడం

12 ప్రశ్నోత్తరాల (క్వశ్చన్ అవర్) సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలు ఎన్ని రకాలు?
1) 2 2) 3 3) 4 4) 5

13 పార్లమెంట్ సమావేశాల్లో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే 'శూన్య సమయం' అనేది?
1) రాజ్యాంగం ప్రకారం అవతరించింది
2) పార్లమెంట్ రూల్స్ ప్రొసిజర్ ప్రకారం అవతరించింది
3) శాసనం ప్రకారం అవతరించింది
4) పార్లమెంట్ స్వతహాగా ప్రారంభించింది

14 కింది వాటిలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టడానికి 50 మంది సభ్యుల మద్దతు అవసరం లేనిది ఏది?
1) వాయిదా తీర్మానం
2) సావధాన తీర్మానం
3) అవిశ్వాస తీర్మానం
4) ప్రభుత్వంపై ప్రవేశపెట్టే అభిశంసన తీర్మానం

15 'బఫర్ స్టేట్' అంటే..?
1) యుద్ధాన్ని కోరుకునే దేశం
2) శాంతిని కోరుకునే దేశం
3) రెండు పెద్ద దేశాల మధ్య ఉన్న చిన్న తటస్థ దేశం
4) అస్థిర ప్రభుత్వం ఉన్న దేశం

16 రాష్ట్రపతికి 'పార్డన్' అధికారాన్ని కల్పించిన ఆర్టికల్ ఏది?
1) 71 2) 72 3) 171 4) 172

17 ఫ్రెంచ్ భాషా పదం 'లేజెస్ ఫేర్' అంటే?
1) ఎక్కువ జోక్యం చేసుకునే ప్రభుత్వం
2) తక్కువ జోక్యం చేసుకునే ప్రభుత్వం
3) ప్రభుత్వం లేని దేశం
4) జాతీయ ప్రభుత్వం ఉన్న దేశం

18 'ఒక వ్యక్తిని తనకు తాను వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పాలని బలవంతం చేయరాదు' అనేది..?
1) సెల్ఫ్ ఇంక్రిమినేషన్
2) డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా
3) డబుల్ జియోపార్డీ
4) ఎక్స్ పోస్ట్ ఫాక్టో లా

19 దక్షిణాఫ్రికాలో నల్ల జాతి వారి పట్ల శ్వేత జాతీయులు ఆధిపత్యం చలాయించడాన్ని ఏమంటారు?
1) డెమోగాగ్ 2) జెనోసైడ్
3) అసీలమ్ 4) అపార్థీడ్

20 'అసైలమ్' అంటే..?
1) రాజకీయ బహిష్కరణ
2) దేశ బహిష్కరణ
3) రాజకీయ ఆశ్రయం
4) దేశద్రోహ నేరం

21 ఒకే నేరానికి రెండుసార్లు శిక్షించరాదని ఆర్టికల్ - 20(2) పేర్కొంటోంది. రాజ్యాంగ పరిభాషలో దీన్ని ఏమంటారు?
1) డబుల్ పనిష్మెంట్
2) డబుల్ జియోపార్డీ
3) డబుల్ జడ్జిమెంట్
4) డబుల్ జస్‌సోలి

22 ద్విసభా విధానం అమల్లో ఉన్న దేశాల్లో బిల్లుల రూపకల్పనలో ఒక సభ పొరపాటును మరో సభ సరిదిద్దటాన్ని ఏమంటారు?
1) కరెక్షన్ ఆఫ్ ది చాంబర్
2) కరెక్షన్ ఆఫ్ ది పారడాక్స్
3) కరెక్షన్ ఆఫ్ ది లాస్
4) కరెక్షన్ ఆఫ్ ది యాక్ట్

23 లోక్‌సభ సమావేశాన్ని స్పీకర్ 'అడ్జర్న్' చేయడం అంటే?
1) తాత్కాలిక వాయిదా
2) నిరవధిక వాయిదా
3) దీర్ఘకాలిక వాయిదా
4) సభకు అధ్యక్షత వహించడం

24 విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విషయంలో పాటించే 'క్రిమిలేయర్' అంటే?
1) బీసీల్లో ఆర్థికంగా ఉన్నతులు
2) ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఆర్థికంగా ఉన్నతులు
3) బీసీల్లో ఆర్థికంగా వెనకబడినవారు
4) ఎస్సీ, ఎస్టీ, బీసీల్లో ఆర్థికంగా వెనకబడినవారు

25 ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి, మిలిటరీ అధికారాన్ని చేజిక్కించుకుని పరిపాలించే ప్రభుత్వాన్ని ఏమంటారు?
1) మార్షల్ గవర్నమెంట్
2) ఆలిగార్కి 3) మోనార్కి
4) జుంటా ప్రభుత్వం

26 అరిస్టాటిల్ పేర్కొన్న 'కులీన ప్రభుత్వం' (అంటే..?
1) మేధావుల ప్రభుత్వం
2) సైనిక ప్రభుత్వం
3) అజ్ఞానుల ప్రభుత్వం
4) ప్రజా ప్రభుత్వం

27 ముఖ్యమైన నాయకులు రహస్యంగా నిర్వహించే సమావేశాన్ని ఏమంటారు?
1) సపరేట్ సమ్మిట్ 2) కాన్‌క్లేవ్
3) హైలెవల్ సమ్మిట్ 4) జుంటా సమ్మిట్

28 భారత పార్లమెంటరీ విధానంలో 'సమాంతర ప్రభుత్వం' అని దేన్ని అంటారు?
1) హై కమాండ్
2) ఇన్నర్ కేబినెట్ 3) కిచెన్ కేబినెట్
4) ప్రధానమంత్రి ఆఫీస్ (పీఎంవో)

29 ప్రాథమిక చట్టాల్లోని అంశాలను మార్చడానికి లేదా నూతన అంశాలను చేర్చడానికి రూపొందించే నూతన చట్టాన్ని ఏమంటారు?
1) హెన్రీ -XIII క్లాస్
2) హెన్రీ -XIV క్లాస్
3) హెన్రీ -XX క్లాస్
4) హెన్రీ -XVI క్లాస్

30 రాష్ట్రపతి అధికారమైన 'సమన్' అంటే?
1) లోక్‌సభను రద్దు చేయడం
2) పార్లమెంట్ సమావేశాలను ముగించడం
3) పార్లమెంట్‌ను సమావేశపరచడం
4) పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగించడం

31 'మూడో ప్రపంచ దేశాలు' అంటే?
1) అభివృద్ధి చెందిన దేశాలు
2) అభివృద్ధి చెందుతున్న దేశాలు
3) ఆసియా ఖండ దేశాలు
4) ఆఫ్రికా ఖండ దేశాలు

32 'రాజ్యాంగ మౌలిక స్వరూపం' అనే పదాన్ని సుప్రీంకోర్టు తొలిసారిగా ఎప్పుడు ఉపయోగించింది?
1) 1967 2) 1969
3) 1971 4) 1973

33 రాజ్యాంగం లేదా చట్టం ప్రకారం అధికారాన్ని కలిగి ఉండటాన్ని ఏమంటారు?
1) డి ఫాక్టో 2) డి జ్యూర్
3) నామినల్ పవర్ 4) లీగల్ పవర్

34 ఆర్టికల్ - 123 ప్రకారం రాష్ట్రపతి జారీ చేసిన 'ఆర్డినెన్స్' అనేది..
1) శాసన నిర్మాణశాఖ శాసనం
2) కార్యనిర్వాహక శాఖ శాసనం
3) న్యాయశాఖ శాసనం
4) పైవన్నీ

35 న్యాయస్థానాలు తమకు తామే జోక్యం చేసుకుని ఒక అంశాన్ని స్వీకరించి తీర్పు ఇవ్వడాన్ని ఏమని పిలుస్తారు?
1) సుమోటో 2) లోకస్ స్టాండీ
3) సెల్ఫ్ ఇంక్రిమినేషన్
4) ఆల్ట్రా వైరస్

36 'చట్టం నిర్ధారించిన పద్ధతి' (ప్రొసిజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా)ని ఏ దేశ రాజ్యాంగం నుంచి స్వీకరించారు?
1) అమెరికా 2) ఇంగ్లండ్
3) ఫ్రాన్స్ 4) జపాన్

37 శిక్ష అనుభవిస్తున్న ఖైదీని కొన్ని ప్రత్యేక సందర్భాల్లో కొన్ని షరతులతో తాత్కాలికంగా విడుదల చేయడాన్ని ఏమంటారు?
1) గ్యాలప్ 2) బెయిల్
3) పెరోల్ 4) కండీషనింగ్

38 ఎన్నికల ముందు అధికారంలో ఉన్న పార్టీ వియోజక వర్గాలను తమకు అనుకూలంగా పునర్విభజించుకోవడాన్ని ఏమంటారు?
1) ఫిలిబస్టర్ 2) గెర్రిమాండరింగ్
3) స్ప్రాయిల్ విధానం
4) నాన్-డీలిమిటేషన్

39 పార్టీ ఫిరాయింపులకు సంబంధించి 'ఫ్లోర్ క్రాసింగ్' అంటే?
1) ప్రతిపక్ష పార్టీ నుంచి అధికార పార్టీకి ఫిరాయించడం
2) అధికార పార్టీ నుంచి ప్రతిపక్ష పార్టీకి ఫిరాయించడం
3) మూకుమ్మడిగా పార్టీ ఫిరాయించడం
4) పార్టీని విడిచి నూతన పార్టీని స్థాపించడం

40 'ఫిలిబస్టర్' అంటే?
1) చట్ట సభల నియమాలను ఉల్లంఘించడం
2) సభా కార్యక్రమాలకు ఆటంకం కలిగించడం
3) చట్ట సభల్లో సుదీర్ఘంగా ప్రసంగించడం
4) సభ నుంచి వాకౌట్ చేయడం

41 పార్లమెంట్ సమావేశాల కాలం తక్కువగా ఉండి, ఆమోదించాల్సిన బిల్లులు ఎక్కువగా ఉన్నప్పుడు ఎలాంటి చర్చ లేకుండా మూకుమ్మడిగా ఆమోదించడాన్ని ఏమంటారు?
1) రాటిఫికేషన్ 2) గిలిటనింగ్
3) రెడీటన్ 4) యాక్సెప్టెన్సీ

42 'కొన్ని కేసుల్లో న్యాయస్థానాలు పూర్తిగా విచారించి, తీర్పు ఇచ్చిన తర్వాత మళ్లీ పునర్విచారణ చేయకూడదు' అనే భావన?
1) క్యురేటివ్ 2) రెస్ జ్యుడికేటా
3) ప్రివెంటివ్‌నెస్ 4) క్లోజర్

43 'అమికస్ క్యూరీ' అంటే?
1) పిటిషన్ వేసినవారు
2) సాక్ష్యం చెప్పిన వారు
3) కోర్టు సహాయకుడు
4) నేరం మోపబడిన వారు

44 'కమ్యూనిస్ట్ దేశాలకు, ప్రజాస్వామ్య దేశాలకు మధ్య ఇనుప తెర (I ఉంది' అని ఎవరు వ్యాఖ్యానించారు?
1) రూజ్‌వెల్ట్ 2) ఉడ్రోవిల్సన్
3) లెనిన్ 4) విన్‌స్టన్ చర్చిల్

45 'ప్రాథమిక హక్కులను ప్రభుత్వం అమలు చేయాలి, పౌరుడు అనుభవించాలి. దీని నుంచి ఎవరికీ మినహాయింపు లేదు' అనే భావనను ఏమంటారు?
1) డాక్ట్రిన్ ఆఫ్ వేవర్
2) డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్
3) డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ
4) డాక్ట్రిన్ ఆఫ్ ప్రాస్పెక్టివ్ లా

46 అమెరికాలో అమల్లో ఉన్న 'డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా' అనే పదాన్ని భారత సుప్రీంకోర్టు తొలిసారి ఏ కేసులో ఉపయోగించింది?
1) కేశవానంద భారతీ కేసు (1973)
2) గోలక్‌నాథ్ కేసు (1967)
3) మినర్వా మిల్స్ కేసు (1980)
4) మేనకా గాంధీ కేసు (1978)

47 'రాజ్యాంగబద్ధతావాదానికి (C t) సంబంధించి కింది వాటిలో సరైంది ఏది?
1) ఇది ప్రభుత్వానికి అధికారం కల్పిస్తుంది
2) నియంత్రణలు విధిస్తుంది
3) పరిపాలన మార్గదర్శకాలను తెలుపుతుంది
4) పైవన్నీ సరైనవే

48 'పునరాయనం' (రీకాల్) అంటే?
1) సమావేశాలను ఆహ్వానించడం
2) చట్ట సభలను పునరుద్ధరించడం
3) ప్రజా ప్రభుత్వాన్ని పునరుద్ధరించడం
4) ఎన్నికైన ప్రతినిధిని వెనక్కి పిలవడం

49 'మేం ఆజ్ఞాపిస్తున్నాం' అనేది ఏ రిట్‌కు సరైన అర్థ వివరణ?
1) మాండమస్ 2) కో-వారెంటో
3) ప్రొహిబిషన్ 4) సెర్షియోరరీ

50 'బై క్యామరల్ లెజిస్లేచర్' అంటే?
1) కేంద్రం, రాష్ట్రాల్లో వేర్వేరు చట్ట సభలు ఉండటం
2) కేంద్రం, రాష్ట్రాల్లో వేర్వేరు ప్రభుత్వాలు ఉండటం
3) కేంద్ర శాసన నిర్మాణ శాఖలో రెండు సభలు ఉండటం
4) కేంద్రంలో ఒకే పార్టీ రెండుసార్లు అధికారాన్ని చేపట్టడం

సమాధానాలు

1) 2	2) 3	3) 4	4) 2	5) 1
6) 4	7) 3	8) 1	9) 2	10) 1
11) 3	12) 2	13) 4	14) 2	15) 3
16) 2	17) 2	18) 1	19) 4	20) 3
21) 2	22) 2	23) 1	24) 1	25) 4
26) 1	27) 2	28) 4	29) 1	30) 3
31) 2	32) 4	33) 2	34) 2	35) 1
36) 4	37) 3	38) 2	39) 1	40) 3
41) 2	42) 2	43) 3	44) 4	45) 1
46) 4	47) 4	48) 4	49) 1	50) 3

2017 ICC Women's World Cup Winner?



N. Vijayender Reddy
Subject expert
Hyderabad

GENERAL AWARENESS

1. Who will become the first female President of the Supreme Court of the United Kingdom on October 2, 2017?
1) Nicola Blackwood
2) Jill Black 3) Brenda Hale
4) Amber Rudd
5) Luciana Berger

2. Which country won the women's cricket world cup in July 2017?
1) Australia 2) England
3) India 4) South Africa
5) New Zealand

3. The United Nations General Assembly created which of the following days as International Day for 'Micro, Small and Medium Enterprises'?
1) April 27 2) May 27
3) June 27 4) July 27
5) August 27

4. Dorgria Kondh tribe is in the news recently. These people live in:
1) Rajasthan 2) Jharkhand
3) Chhattisgarh
4) Odisha 5) West Bengal

5. Which of the following airports is renamed after Pandit Deen Dayal Upadhyaya?
1) Bhopal 2) Gandhinagar
3) Lucknow 4) Ranchi
5) Agra

6. Which of the following companies has acquired eBay India?
1) Amazon 2) Future Group
3) Flipkart 4) Abof
5) Alibaba

7. Park street was renamed Sheikh Mujibur Rahaman Road in April 2017. It is in:
1) Kolkata 2) New Delhi
3) Chennai 4) Mumbai
5) Ranchi

8. Which of the following became the first country in the world to ban metals mining recently?
1) Cuba 2) Honduras
3) Bahamas 4) El Salvador
5) Venezuela

9. The G7 Foreign Ministries Meeting was held in April 2017 in Lucca, a city in:
1) USA 2) Germany
3) Italy 4) France
5) Canada

10. Who is the author of the book "The Flaming Tresses of Draupadi" ?
1) Pratibha Ray
2) Pranab Mukharjee
3) P. Chidambaram
4) M. Veerappa Moily
5) None of these

11. Deoghar airport will be expanded into a world class airport. It is in:
1) Jharkhand 2) Chhattisgarh
3) Haryana
4) Madhya Pradesh
5) Rajasthan

12. Which is the first tiger reserve in India to officially introduce a Mascot?
1) Jim Corbett 2) Kanha
3) Sariska 4) Ranthambore
5) Bandipur

13. The fifth hub of the National Security Guard (NSG) was operationalised recently in the state of:
1) Tamil Nadu 2) Assam
3) Gujarat 4) Karnataka
5) Kerala

14. India-Mongolia military training exercise was held in April 2017 in Mizoram. It is called:
1) Lamitye 2) Ekuverin
3) Maitri
4) Nomadic Elephant
5) Prabal Dostyk

15. Which state government has launched "Operation Durga" to ensure safety of women?
1) Haryana 2) West Bengal
3) Uttar Pradesh
4) Rajasthan 5) Gujarat

16. Which Bollywood actor has launched "Bharat Ke Veer" a web portal and mobile application?
1) Anupam Kher
2) Ajay Devgan
3) Shah Rukh Khan
4) Akshay Kumar
5) Amitabh Bachchan

17. The biennial Thakurani Jatra fesitval of Berhampur was held recently in:
1) Jharkhand 2) Bihar
3) Odisha 4) Uttar Pradesh
5) Punjab

18. What is the minimum capital required for the Wholesale and Long Term Finance (WLTF) banks?
1) Rs. 100 Cr. 2) Rs. 200 Cr.
3) Rs. 500 Cr. 4) Rs. 1000 Cr.
5) Rs. 2000 Cr.

19. The Banks Board Bureau (BBB) has drawn up an elaborate Governance, Reward and Accountability Framework (GRAF) for:
1) Payments Banks
2) Small Finance Banks
3) Public Sector Banks
4) Private Sector Banks
5) None of these

20. Which State has initiated "Tare Zameen Par" Program to enlighten children in naxal-affected areas?
1) Chhattisgarh 2) Jharkhand
3) Madhya Pradesh
4) Bihar 5) Odisha



BANK
POs, Clerks
&
Groups
Special

21. The Regeneron Science Talent Search Competition is also known as?
1) Green Nobel Prize
2) Science Nobel Prize
3) Alternative Nobel Prize
4) Junior Nobel Prize
5) Jewish Nobel Prize

22. Who is the author of the book "Mr and Mrs Jinnah"?
1) V.K. Cherian 2) Sheela Reddy
3) Douglas Murray
4) Harris Khalique
5) None of these

23. The Centre on Integrated Rural Development for Asia and the Pacific (CIRDAP) has its headquarters in:
1) Jakarta 2) Singapore
3) Dhaka 4) Tokyo
5) Beijing

24. Who took over as the Managing Director and Chief Executive Officer of engineering and construction giant Larsen and Toubro (L & T) on July 1, 2017?
1) Anil Singhvi
2) Subodh Bhargava
3) Bhavish Aggarwal
4) S.N. Subrahmanyan
5) None of these

25. Who has been appointed as Ambassador and Permanent Representative of India to the United Nations Offices in Geneva?
1) Navarang Saini
2) Ranjit Rae
3) Rajiv Kumar Chander
4) Manjeev Singh Puri
5) None of these

26. Cervantes Prize is awarded annually to honor the lifetime achievement of an outstanding writer in which of the following languages?
1) Portuguese 2) Russian
3) Spanish 4) Arabic
5) German

27. Girish Chandra Saxena passed away on April 14, 2017. He was former Governor of:
1) Assam
2) Jammu & Kashmir
3) Bihar 4) Odisha
5) West Bengal

28. The 24th BASIC Ministerial Meeting on Climate Change took place in which of the following cities in April 2017?
1) Shanghai 2) New Delhi
3) Mumbai 4) Beijing
5) Kolkata

29. Which of the following countries is not a member of BASIC?
1) Brazil 2) Australia
3) India 4) China
5) South Africa

30. The Footwear Design and Development Institute (FDDI) is headquartered in:
1) Mumbai 2) Patna
3) Noida 4) Chennai
5) Hyderabad

31. Nicos Anastasiades visited India in April 2017. He is the President of:
1) Cyprus 2) Greece
3) Lebanon 4) Malta
5) Israel

32. Yerevan is in the news recently. It is the capital of:
1) Belarus 2) Armenia
3) Ukraine 4) Georgia
5) Latvia

33. Who became the first Sri Lankan cricketer to be inducted into ICC's Hall of fame in June 2017?
1) Sanath Jayasuriya
2) Kumar Sangakkara
3) Muttiah Muralitharan
4) Mahela Jayawardene
5) Aravinda de Silva

34. Who won the Korchnoi Zurich chess challenge title in April 2017?
1) Viswanathan Anand
2) Magnus Carlsen
3) Vladimir Kramnik
4) Hikaru Nakamura
5) None of these

35. Nour El Sherbini successfully defended her world squash title in April 2017. She belongs to:
1) Iran 2) Turkey
3) Egypt 4) Indonesia
5) Brunei

36. Who is the author of the book "Fedegraphica: A Graphic Biography of the Genius of Roger Federer"?
1) Mark Hodgkinson
2) William Skidelsky
3) David Foster Wallace
4) Chris Bowers
5) Brad Gilbert

37. Who among the following has created an app named "100 MB"?
1) Sania Mirza
2) Sachin Tendulkar
3) P.V. Sindhu 4) P. Gopichand
5) Leander Paes

38. Who won his first ever Malaysia Open badminton title in April 2017?
1) Lin Dan 2) Lee Chong Wei
3) Chen Hung-ling
4) Kidambi Srikanth
5) None of these

39. Who won the Malaysia Open badminton women's single title in April 2017?
1) P.V. Sindhu
2) Carolina Marin
3) Tai Tzu Ying
4) Jinhua Tang
5) None of these

40. Who won the Formula One Chinese Grand Prix title in April 2017?
1) Lewis Hamilton
2) Sebastian Vettel
3) Max Verstappen
4) Daniel Ricciardo
5) Felipe Massa

KEY

1) 3	2) 2	3) 3	4) 4	5) 5
6) 3	7) 2	8) 4	9) 3	10) 4
11) 1	12) 2	13) 3	14) 4	15) 1
16) 4	17) 3	18) 4	19) 3	20) 2
21) 4	22) 2	23) 3	24) 4	25) 3
26) 3	27) 2	28) 4	29) 2	30) 3
31) 1	32) 2	33) 3	34) 4	35) 3
36) 1	37) 2	38) 1	39) 3	40) 1


ఈ రెండు బొమ్మల మధ్య ఉన్న 5 తేడాలను గుర్తించండి.





కనుక్కోండి

కుట్టును కంటిన్యూ చెయ్యడానికి 1, 2, 3, 4, 5, 6 లలో ఏ ఊలు ఉపయోగించాలో కనుక్కోండి.



ఔనా

ఆస్ట్రేలియాలో ప్రజలకన్నా కంగారూలే ఎక్కువగా ఉన్నాయి



నాన్నా చెప్పవా?

శిలాజాలు ఎలా రూపొందుతాయి?


డైనోసారస్‌లు, జడల ఏనుగులు వంటి పలు జీవులు ప్రస్తుతం మన భూమి మీద బతికిలేవు. అయినా సరే వాటి గురించి మనం తెలుసుకోగలగడానికి శిలాజాలే ప్రధాన కారణం. పురాతన కాలంలో బతికిన జంతువుల, చెట్ల అవశేషా



లను, వాటి తాలూకు ముద్రలను, గుర్తులను, జాడలను, ఇంకా వాటి గురించి, వాటి జీవన విధానం గురించి తెలిపే ఇతర ఆధారాలను శిలాజాలు అంటారు. భూమి మీద ప్రతి ఖండం లోనూ మనకు శిలాజాలు లభిస్తాయి. అవి కొన్ని కోట్ల సంవత్సరాల కిందట రూపొందినవి మొదలుకొని, కొన్నివేల సంవత్సరాల కిందట రూపొందినవిదాకా ఉండవచ్చు. ఇంకా తక్కువ వయసువీ ఉండవచ్చు. కొన్ని కొన్ని సందర్భాలలో కొన్నిజీవుల శరీరాలు గాని, వాటి శరీర భాగాలుగాని బురద, ఇసుక, మట్టి, జిగురు, మంచు వంటి పదార్థాలలో కూరుకుపోతాయి. కాలం గడిచేకొద్దీ ఆ జీవి శరీరంపై ఆ పదార్థం తాలూకు మరిన్ని పొరలు ఏర్పడతాయి. ఓ పక్క ఈ పొరలు గట్టిపడి శిలగా రూపొందుతూ ఉంటే, మరోపక్క లోపల కూరుకుపోయిన జీవి శరీరంలో ఎన్నో మార్పులుచేర్పులు వస్తాయి. వాటి ఎముకల లోపలిభాగంలో పదార్థాలు క్రమక్రమంగా కరిగిపోయి, వాటిస్థానంలో (నీటి ద్వారా) ఇతర ఖనిజాలు వచ్చి చేరుతుంటాయి. ఏమైతేనేం చివరికి అచ్చం అసలు జీవి ఆకృతినే పోలి ఉండే ఓ పదార్థంలాంటి నిర్మాణం రూపొందుతుంది. దీనినే మనం శిలాజం అంటున్నాం. ఇదిమాకారంలో మాతృ జీవినే పోలి ఉన్నప్పటికీ రసాయనికంగా మాత్రం దాదాపుగా ఓ శిలలాగా ఉంటుంది. కొన్ని సందర్భాలలో జంతువుల పాదాలు, దంతాలు, గోళ్లు, వంటి వాటిముద్రలు కూడా శిలాజాలుగా రూపొందుతాయి. వీటిని అధ్యయనం చేయడం ద్వారా ఒకప్పుడు నివసించిన జీవుల గురించి ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు.

కింద ఉన్న మష్రూమ్ బొమ్మను చూసి, ఖాళీ గళ్లలో బొమ్మను అలాగే గీయండి.

కనుక్కోండి జవాబు: 3




గుర్తించండి

కింద ఉన్న బొమ్మల పేర్లు పజిల్‌లో ఎక్కడ ఉన్నాయో గుర్తించండి

raft
palm
jewel
shovel
ginger
oyster
necklace
elephant


d	q	s	m	l	a	p	w	z
e	r	h	z	i	r	l	t	s
c	i	o	l	c	e	j	n	w
a	t	v	e	o	g	s	a	o
l	f	e	w	t	n	h	h	i
k	a	l	e	n	i	z	p	q
c	r	l	j	s	g	b	e	y
e	o	y	s	t	e	r	l	z
n	f	p	e	c	n	f	e	c

ఏవి ఎన్ని? – లెక్కించండి



మీకు తెలుసా?


1867లో రష్యా నుంచి అలస్కాను అమెరికా 7.2 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది



అమెరికాలో పొగతాగే వారికన్నా వారిపక్కనున్న కారణంగా ఏటా మరణిస్తున్నవారి సంఖ్య 50,000



చుక్కలు కలపండి.. రంగులు వేయండి



కోర్టు ధిక్కారం తగదు

- మానవ హక్కుల ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు జగన్నాథరావు



నిర్వాసితులతో మాట్లాడుతున్న జగన్నాథరావు

హిరమండలం: వంశధార రిజర్వాయర్ నిర్వాసితుల విషయంలో కోర్టులు ఇచ్చే ఆదేశాలను జిల్లా అధికారులు బేఖాతరు చేయడం వారికి చట్టాలపై గౌరవం లేనట్టేనని మానవ హక్కుల ఐక్యవేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి.జగన్నాథరావు అన్నారు. శనివారం గార్లపాడు, చిన్నకొల్లివలస, దుగ్గుపురం నిర్వాసిత గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు నిర్వాసితులు మాట్లాడుతూ సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించకుండా పోలీసు బలగాలను మోహరించి పనులు చేయించడం దుర్మార్గమన్నారు. ఇదేమని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం జగన్నాథరావు మాట్లాడుతూ సమస్యలు పరిష్కరించకుండా పనులు చేయడం తగదన్నారు. గార్లపాడు రహదారి మూసివేస్తే గిరిజన గ్రామాలకు రహదారి లేకుండా పోతుందన్నారు. ఈ విషయమై గతంలో కోర్టును ఆశ్రయిస్తే వంశధార అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి కోర్టును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. నిర్వాసితులకు 2013 చట్టం ఎందుకు వర్తించదో అధికారులు చెప్పాలని డిమాండ్ చేశారు. కోర్టును రైతులు ఆశ్రయించేటప్పుడు జిల్లా మెజిస్ట్రేట్ అధికారాలు ఉండే వారు తప్పుడు సమాచారం ఇవ్వడం సమంజసం కాదన్నారు. వంశధార నదిపై ఒడిశా ప్రభుత్వం 7 ప్రాజెక్టులు నిర్మిస్తోందని, దీంతో దిగువ ప్రాంతానికి అంతగా నీరు వచ్చే అవకాశం లేదన్నారు. కొత్తూరు మండలం కృష్ణాపురంలో జనాభా ఎంత ఉందో, అక్కడ ఎన్ని యూత్ ప్యాకేజీలు మంజూరు చేశారో అధికారులకే తెలుసన్నారు. హిరమండలంలోని నిర్వాసిత గ్రామాల్లోనూ యూత్ ప్యాకేజీలలో అక్రమాలు జరిగాయని చెప్పారు. ఈయనతో పాటు చౌదరి లక్ష్మణరావు ఉన్నారు.

ఇళ్ల నిర్మాణం ఆగిపోవడానికి..

అధికారులే కారణం

- కలెక్టర్‌కు వివరించిన ఇద్దివానిపాలెం పునరావాస కాలనీ మత్స్యకారులు
- ఇసుక కొరతతో ఇబ్బంది పడుతున్నామని ఆవేదన



మత్స్యకారులతో మాట్లాడుతున్న కలెక్టర్ ధనుంజయరెడ్డి

కవిటి:

పునరావాస కాలనీలో ఇళ్ల నిర్మాణం అర్ధంతరం ఆగిపోవడానికి అధికారుల నిర్లక్ష్య వైఖరే కారణమని కవిటి మండలం ఇద్దివానిపాలెం ఇందిరమ్మ పునరావాస కాలనీ మత్స్యకారులు తేల్చిచెప్పారు. కలెక్టర్ ధనుంజయరెడ్డి ఇచ్ఛాపురం ఎమ్మెల్యే అశోక్‌తో కలిసి శనివారం ఇద్దివానిపాలెం పునరావాస కాలనీని సందర్శించారు. ప్రభుత్వం గృహనిర్మాణశాఖ ద్వారా సాయం అందిస్తున్నా ఇళ్ల నిర్మాణాన్ని ఎందుకు చేపట్టడం లేదని లబ్ధిదారులను కలెక్టర్ ప్రశ్నించారు. ఈ సందర్భంగా మత్స్యకారులు తమకు ఎదురవుతున్న ఆటంకాలను వివరించారు. ప్రభుత్వం 442 ఇళ్ల నిర్మాణానికి మాత్రమే అనుమతులు మంజూరు చేసిందని, ఇటీవలే మరో 56 ఇళ్లు ఇందిరమ్మ పథకంలో చేరాయని చెప్పారు. వాటికి సాంకేతిక కారణాలతో అనుమతులు మంజూరు చేయడం లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం కేటాయించిన 442 ఇళ్లను ఆనుకుని మధ్యలో అనుమతులకు నోచుకోని ఇళ్లు ఉన్నాయని తెలిపారు. వాటి నిర్మాణానికి కూడా అనుమతిస్తే అందరూ ఒకేసారి పనులు చేపట్టే వీలు కలుగుతుందని, తద్వారా ఖర్చులు తగ్గే అవకాశముందని చెప్పారు. ఈ విషయమై కలెక్టర్ కార్యాలయం చుట్టూ ఏడాదిగా తిరుగుతున్నా స్పందన లేదన్నారు. ఇసుక సమస్య తీవ్రంగా వేధిస్తోందని చెప్పారు. తమకు 100 కిలోమీటర్ల పరిధిలో అధికారిక ఇసుక రీచ్ లేదన్నారు. ఇప్పటి వరకు ఏ రీచ్ నుంచి ఇసుక తీసుకువచ్చేందుకు కూడా ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు లేకపోవడంతో అగమ్యగోచరంగా మారిందన్నారు. నాలుగు బోర్లు మాత్రమే వేశారని, ఈ నీటితో సుమారు 500 ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. అధికారులు మాటలతోనే కాలం వెళ్లదీయడంతో ఇళ్ల నిర్మాణం పడకేసిందన్నారు. గతంలో హుద్‌హుద్ తుఫాన్ తర్వాత రెండంతస్తుల ఇళ్లను 230 కట్టించి, రెండో దశలో మిగిలిన వారికి కట్టిస్తామని చెప్పారని, ఇప్పుడేమో 442 మందికి అనుమతులిచ్చి మిగిలిన 56 ఇళ్లకు అనుమతులు ఇవ్వకపోవడంతో ఇబ్బందికరంగా మారిందన్నారు. అనంతరం అశోక్ మాట్లాడుతూ రెండు మూడు రోజుల్లో గ్రామస్తులంతా సమావేశమై ఓ నిర్ణయానికి రావాలన్నారు. నియోజకవర్గానికి వచ్చిన 1250 ఇళ్లలో ఒక్క ఇద్దివానిపాలెం కాలనీకే 498 కేటాయించడం మామూలు విషయం కాదన్నారు. మీరు నిర్మించకుండా వదిలేస్తే వాటిని వృథాగా కోల్పోవాల్సి వస్తుందన్నారు. కార్యక్రమంలో టెక్కలి ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు, హౌసింగ్ పీడీ నర్సింగరావు, డీఈఈ బాబూరావు, ఏఈ భాస్కరరావు, తహసీల్దార్ ఉమామహేశ్వరరావు, ఎంపీడీఓ చిరంజీవి, ఎంఈఓ ధనుంజయ మజ్జి, ఏపీడీ లవరాజు, ఏఓ నరసింహమూర్తి, జెడ్పీటీసీ రమేష్, సర్పంచ్ శ్రీరాంప్రసాద్, ఎంపీటీసీలు విజయకృష్ణ, జానకమ్మ పాల్గొన్నారు.

సంకల్పంతో ముందుకెళ్తే విజయం ఖాయం

- టెక్కలి వైఎస్సార్ సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్




పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్న తిలక్

కోటబొమ్మాళి: తెలుగుదేశం పార్టీ చేస్తున్న అకృత్యాలపై పోరాటం చేస్తూ సంకల్పంతో ముందుకు వెళ్తే రానున్న ఎన్నికల్లో విజయం మనదేనని టెక్కలి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త పేరాడ తిలక్ అన్నారు. శనివారం కోటబొమ్మాళి మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు ప్రతి కార్యకర్తా సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. కింజరాపు సోదరులు ఏనాడూ నిరుపేదల సంక్షేమంపై దృష్టి సారించలేదన్నారు. మంత్రి అచ్చెన్నాయుడు ముగ్గురు వ్యక్తులను అడ్డం పెట్టుకొని కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులను కూడగట్టుకున్నారని ఆరోపించారు. నందిగాం మండలానికి చెందిన మల్ల బాలకృష్ణను వంశధార ప్రాజెక్టు చైర్మన్‌గా నియమించి ఇష్టారాజ్యంగా చెక్కులపై సంతకాలు పెట్టుకొని మంత్రి సతీమణి అకౌంట్‌లో సొమ్ము జమ చేసుకుంటున్నారని ఆరోపించారు. టెక్కలికి చెందిన ఓ వైశ్య ప్రముఖుని ద్వారా అక్రమ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని, కోటబొమ్మాళి చెందిన బోయిన రమేష్‌ను రైస్‌మిల్లర్ల అధ్యక్షునిగా చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారని తిలక్ ధ్వజమెత్తారు. అంతకు ముందు వైఎస్సార్, అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొత్తమ్మతల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ ఎస్.హేమసుందరరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ దుబ్బ వెంకటరావు, బోయిన నాగేశ్వరరావు, బోయిన నాగేంద్ర, బోయిన కృష్ణారావు, అన్నెపు రామారావు, పేడాడ వెంకటరావు, రోనంకి మల్లేశ్వరరావు, దుంగ శిమ్మన్న, కాళ్ల సంజీవరావు, బమ్మిడి గణపతి, కవిటి రామరాజు, దుక్క రామకృష్ణ, అంగ గున్నయ్య, కె.పున్నయ్య, జి.రాజేశ్వరరావు, ఆర్.గోవిందరావు, తిమడాన లచ్చుమయ్య, వెలమల చక్రధర్, టి.జానకిరామయ్య, టి.కిరణ్, దుబ్బ సింహాచలం, కాళ్ల గణపతి, డి.సంధ్య తదితరులు పాల్గొన్నారు.

పంద్రాగస్టు వేడుకలకు ఏర్పాట్లు





అమర్చిన జెండాలతో క్రీడా ప్రాంగణం (ఇన్‌సెట్లో) స్టేడియం పరిసరాలను పరిశుభ్రం చేస్తున్న నగర పాలక సిబ్బంది

శ్రీకాకుళం న్యూకాలనీ: జిల్లా కేంద్రంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం వేదికగా పంద్రాగస్టు వేడుకలు జరగనున్నాయి. 1983లో స్టేడియం ఏర్పాటైన నుంచి అదే వేదికగా స్వాతంత్య్ర వేడుకలతోపాటు గణతంత్ర వేడుకలను నిర్వహిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. అయితే ఈ ఏడాది పంద్రాగస్టు వేడుకలకు వేదికను మార్చాలని అధికారులు భావించినట్లు తెలిసింది. అయితే ఆ నిర్ణయాన్ని అనంతరం మార్చుకున్నట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. ఎప్పటిలాగే యథావిధిగా కోడిరామ్మూర్తి స్టేడియం వేదికగా ఏర్పాట్లను మొదలుపెట్టారు. ప్రస్తుతం పచ్చిక, కలుపు మొక్కలను తీస్తున్నారు. మైదానంలో జెండాలను అమర్చారు. ఈ పనులను డీఎస్‌డీఓ బి.శ్రీనివాస్‌కుమార్, శ్రీకాకుళం తహసీల్దార్ సనపల సుధాసాగర్, నగరపాలక అధికారులు తదితరులు పర్యవేక్షిస్తున్నారు.

అధికార లాంఛనాలతో జవాన్ అంత్యక్రియలు



ఎర్రయ్య మృతదేహం వద్ద నివాళులు అర్పిస్తున్న సీఆర్‌పీఎఫ్ బెటాలియన్ అధికారులు

జలుమూరు: భద్రాచలం బెటాలియన్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ సీపాన ఎర్రయ్య(37) అనారోగ్యంతో గురువారం హైదరాబాద్‌లో మృతి చెందగా శనివారం స్వగ్రామం మెట్టపేటలో అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎర్రయ్య 2001లో ఉద్యోగంలో చేరాడు. గురువారం ఉదయం విధి నిర్వహణలో ఉండగా విపరీతమైన దగ్గుతో కూడిన గుండెనొప్పి వచ్చింది. మెరుగైన వైద్యం కోసం భద్రాచలం నుంచి హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. అక్కడి ఆస్పత్రిలోనే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని విమానంలో విశాఖపట్నం తరలించారు. అక్కడి నుంచి 198 కైలాష్‌గిరి బెటాలియన్ కమాండెంట్ బి.వి.రావు ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనంలో స్వగ్రామం మెట్టపేటకు తీసుకొచ్చారు. శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించారు. ఎర్రయ్యకు భార్య లీలావతి, కుమార్తె జ్యోత్స్న, కుమారుడు తరుణ్ ఉన్నారు. ఇటీవలే తల్లి అప్పల నరసమ్మ మృతి చెందింది. ఎర్రయ్య మృతితో మెట్టపేటలో విషాద ఛాయలు అలముకున్నాయి. శాఖ పరంగా అంత్యక్రియలకు రూ.50 వేలు నగదును బెటాలియన్ అధికారులు తహసీల్దార్ ప్రవల్లిక ప్రియ చేతులు మీదుగా కుటుంబానికి అందజేశారు.

వామ హస్తం.. మంచిదే నేస్తం!

నేడు వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే




మన దగ్గర కుడికి ఉన్నంత ఆదరణ ఎడమకు లేదు. కుడి చేతికి ఉన్నంత గౌరవం ఎడమ చేయి ఇంకా సంపాదించుకోలేదు. కానీ వామ హస్త వాసులు ఎప్పటికప్పుడు లెఫ్ట్ ఈజ్ బెస్ట్ అని నిరూపించుకుంటూనే ఉన్నారు. ఎప్పుడో తెలుగు సినిమా బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్‌కు మారిన రోజుల్లో ఎన్టీఆర్ కృష్ణుడి వేషంలో ఎడమ చేత్తో ఆశీర్వదించిన ఫోజులు చాలా హోటళ్లలో, థియేటర్లలో సందడి చేశాయి. వామహస్త ప్రభావమది. ముందు తరం ప్రేక్షకులకు ఈ ఫోజు సుపరిచితమే. బాలీవుడ్ సూపర్‌స్టార్ అమితాబ్ ఎడమ చేత్తో విలన్ పొట్టలో గుద్దే సీన్ అయితే ఉత్తరాది సినీ ప్రియులను వెర్రెత్తిపోయేలా చేసింది. పుట్టుకతోనే ఎడమ చేతి వాటం గల వారు కొంచెం స్పెషల్. అందరిలా లేకపోవడం మాత్రమే కాదు... అందరి కంటే కొంచెం కొత్తగా, సృజనాత్మకంగా ఉండగలగడం కూడా వీరికి వెరీ స్పెషల్‌గా నిలిపింది. నేడు వరల్డ్ లెఫ్ట్ హ్యాండర్స్ డే. ఈ సందర్భంగా..

– రాజాం, ఇచ్ఛాపురం రూరల్, హిరమండలం

కుడి ఎడమైతే పొరబాటులేదోయ్... ఎప్పుడో దేవదాసులో ఏఎన్ఆర్ మత్తుగా పాడారు. గమ్మత్తుగా ఈ పదాలు నిజాలై కూర్చున్నాయి. ఓ నాటి సమాజం ఎడమ చేతి వాటాన్ని నిష్కర్షగా తిప్పికొట్టింది. కానీ కాలంతో పాటు అభిప్రాయాలు మారాయి. ఎడమ చేతి వాటం గల వారు ఆ అభిప్రాయాలను మార్చారు. ప్రతి మనిషికి ఎడమ వైపునే గుండె ఉంటుంది. అందుకే ఎడమ చేతి రాత వారితోపాటు ఎడమ వాటం కలిగిన వారు ఏం చేసినా గుండెలోంచి చేస్తారని అంటారు. ప్రపంచంలో 13 శాతం మంది మాత్రమే ఎడమచేతి వాటం కలిగిన వారు ఉన్నారు. వీరెంత స్పెషలో ఈ సంఖ్యే చెప్పేస్తోంది. సృజనాత్మకత, ధైర్యం, ప్రతిభ వంటివి ఎడమచేతి వారిలో ఉంటుందనేది నాడీ శాస్త్రం కూడా చెప్పింది.

ఎందరో మహానుభావులు

అమెరికాను పరిపాలించిన అబ్రహం లింకన్, బిల్ క్లింటన్, ఒబామాలు ఎడమచేతి వాటం కలిగిన వారు. రైట్ హ్యాండ్ బ్యాటింగ్‌తో క్రికెట్ ప్రపంచాన్ని శాసించిన లిటిల్ మాస్టర్ సచిన్ టెండూల్కర్ నిజానికి ఎడమ చేతి వాటం గలవారు. ప్రస్తుత కోచ్ రవిశాస్త్రి, సౌరవ్ గంగూలీ, బిగ్‌బీ అమితాబచ్చన్, సినీ నటులు సూర్యకాంతం, సావిత్రి తదితరులు కూడా ఎడమచేతి వాటం కలిగిన వారే.



వామ పక్ష రాత!

రాజాం నగర పంచాయతీ కమిషనర్ బొడ్డేపల్లి రాము ఎడమచేత్తో రాస్తారు. డ్రైవింగ్, కార్యాలయాల్లో విధులు వంటివి కూడా ఎడమ చేత్తోనే ఎక్కువగా చేస్తారు. అక్షరాభ్యాసం కుడి చేతితో చేసినప్పటికీ, ఎడమ చేయి అలవాటైందని ఈయన చెబుతున్నారు. చిన్నతనంలో తరగతి గదిలో పరీక్షలు రాసిన సమయంలో ఒకటి రెండు సార్లు ఇబ్బందులు పడినా ఆఖరుకు ఆ ఇబ్బందులు తొలగాయని తెలిపారు.

తండ్రితో తనయుడు

కమిషనర్‌తో పాటు ఆయన కుమారుడు హరీష్‌కుమార్‌కు కూడా ఎడమచేతి వాటం గలవాడే. ప్రస్తుతం ఈయన విజయవాడ కేఎల్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ సివిల్ థర్డ్ ఇయర్ చదువుతున్నారని, బాగా రాణిస్తున్నట్లు కూడా తెలిపారు.

జన్యు కారణాలతోనే..

ప్రపంచ జనాభాలో 87–90 శాతం మంది రైట్ హ్యాండర్స్ ఉండగా, 13 నుంచి పది శాతం మంది లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. జన్యుపరమైన కారణాలే 'లెఫ్ట్ ఆర్ రైట్' అనేది నిర్ణయిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రైట్ హ్యాండర్స్‌కు మెదడులోని ఎడమ వైపు 90 శాతం ప్రభావ వంతంగా ఉంటే, లెఫ్ట్ హ్యాండర్స్‌కు మెదడులోని కుడి, ఎడమలు సమానంగా ప్రభావవంతంగా పనిచేస్తాయని చెబుతున్నారు.




ఎడమచేతితో సంతకాలు చేస్తున్న రాజాం కమిషనర్ బి. రాము.

ప్రత్యేకం అనుకుంటున్నా

చిన్నప్పటి నుంచి ప్రతి పని ఎడమ చేత్తోనే చేస్తున్నాను. విద్యార్థి దశ నుంచి ఉద్యోగం వరకు ఎడమ చేతి వాటమే అలవాటు. కుడి చేత్తో రాసే వారి కంటే వేగంగా నోట్ పుస్తకాలు, రికార్డులు రాస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాను. అందరిలా కాకుండా ఇదో ప్రత్యేకతగా భావిస్తాను.

– పొన్నగంటి లక్ష్మీదేవి, ఉప తహసీల్దార్ హిరమండలం



మానవత్వం ప్రదానం

చనిపోయాక కూడా మన గుండె కొట్టుకోవడం, మన కళ్లు చూడగలగడం, మన అవయాలు మళ్లీ సజావుగా పని చేయగలగడం ఎంత అద్భుతం కదూ. మనిషి మాత్రమే చేయగల మహాద్భుతం ఇది. చావు సమీపంలో ఉన్న వ్యక్తిని అమాంతం బతికించగల అపురూప కార్యమిది. ఆ కార్యం పేరు అవయవ దానం. రక్త, నేత్ర దానాలపై అవగాహన పెంచుకున్న జిల్లా వాసులు అవయవ దానంపై ఇంకా అంతగా అవగాహన పెంచుకోలేదు. చనిపోయాక దేహాన్ని మట్టిపాలు చేసే కంటే సాటి మనిషికి ప్రాణం పోయడానికి ఉపయోగించడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. నేడు అవయవదాన దినోత్సవం. ఈ సందర్భంగా..

– ఇచ్ఛాపురం రూరల్


SUNDAY SPECIAL

మనిషి చనిపోయాక దేహంతో పాటే అవయవాలన్నీ మట్టిలోనే కలిసిపోతాయి. లేదా చితిలో కాలి బూడిదవుతాయి. అయితే అవయవ దానం చేయడం వల్ల మరణం తర్వాత కూడా జీవించవచ్చు. విశ్వాసాలు, మూఢ నమ్మకాలు ఎలా ఉన్నా అవయవ దానంపై రోజురోజుకూ పెరుగుతున్న అవగాహనతో కొత్త అధ్యాయాలు ఆవిష్కృతమవుతున్నాయి. మనిషి మరణానంతరం కళ్లు, గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీ, లివర్, జీర్ణ వ్యవస్థలోని పాంక్రియాస్, పేగులు దానం చేయవచ్చు. రోడ్డు ప్రమాదాల్లో బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారణ అయిన వారి నుంచి మాత్రమే అవయవాలను సేకరిస్తారు. బ్రెయిన్ డెడ్ కేసు అంటే మనిషి పూర్తిగా చనిపోయినట్లే లెక్క.



ఎంత సమయం పడుతుంది..?

బ్రెయిన్ డెడ్ వ్యక్తి నుంచి అవయవాలు బయటకు తీసేందుకు సుమారు ఐదు గటల సమయం పడుతుంది. గుండె, ఊపిరితిత్తులను మూడు గంటల్లోగా అమర్చాలి. లివర్‌ను ఐదు నుంచి 8 గంటల లోపు, కిడ్నీలను 15 నుంచి 18 గంటల్లోపు అమర్చాల్సి ఉంటుంది. అలా కాకుంటే సేకరించిన అవయవాలు పని చేయకుండా పోతాయి. కళ్లు(కార్నియా) చాలా కాలం నిల్వ చేయవచ్చు. శరీరం నుంచి సేకరించిన అవయవ భాగాలను 'యూడబ్ల్యూయూ సొల్యూషన్' అనే చల్లని ద్రావకంలో ఉంచి ఐస్ బాక్స్‌ల్లో భద్రం చేసి అవసరమైన వారికి అమర్చుతారు.



ఎలా నమోదు చేసుకోవాలి?

అవయవ దానం చేయాలనుకునే వారు ముందుగా కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, తనకు తెలిసినవారందరికీ సమాచారం అందివ్వాలి. దీని వల్ల అతను చనిపోయాక అవయవ దానం చేసేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం జీవన్‌దాన్ అనే పథకాన్ని 2014లో ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా బ్రెయిన్‌డెడ్ కేసుల నుంచి అవయవాలు సేకరిస్తారు. జీవన్‌దాన్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్‌సైట్‌లో డోనర్లు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. వారికి ప్రభుత్వం ఆర్గాన్ డోనార్ కార్డును అందజేస్తుంది.

అవయవాలు కావాల్సి వస్తే...

అవయవాలు కావాల్సిన రోగులు కూడా ప్రభుత్వ జీవన్‌దాన్ వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేయించుకోవాలి. వారికి సీరియల్ నంబర్ ఇస్తారు. అవయవ దానం చేసే కేసులు వచ్చినప్పుడు సీరియల్ నంబర్ ప్రకారం అవకాశం కల్పిస్తారు.

అవగాహన తప్పనిసరి

అవయవ దానంపై జిల్లా వాసుల్లో చాలా అపోహలు ఉన్నాయి. నిజానికి పురాణాల్లో, ఇతర మంత గ్రంథాల్లో కూడా అవయవ దానం చేసిన గాథలు ఉన్నాయి. ప్రాయోజితమైన ఈ కార్యక్రమంపై ప్రచారం లేకపోవడంతో అవగాహన పెరగడం లేదు. దేశంలో ఏటా లక్షా 30 వేల మంది రోడ్డు ప్రమాదాల్లో గాయపడి బ్రెయిన్ డెడ్ అవుతున్నారు. వీరిలో కేవలం 150 నుంచి 200 మంది మాత్రమే అవయవ దానం చేస్తున్నారు. కిడ్నీ వ్యాధితో భారత దేశంలో ఏటా 3 లక్షల మంది చనిపోతున్నారు. వీరికి బ్రెయిన్ డెడ్ కేసుల నుంచి సేకరించిన మూత్ర పిండాలను అమర్చగలిగితే మరణాలను పూర్తిగా ఆపవచ్చు.

ఆదర్శంగా 'కృష్ణచంద్ర' కుటుంబం



కృష్ణ చంద్ర రౌళోతో ఆయన భార్య శారద రౌళో

బస్ డ్రైవర్.. తన ప్రయాణంలో వందల మంది ప్రాణాలను కాపాడుతుంటాడు. అయితే ఓ డ్రైవర్‌గా తాను మరణించి ముగ్గురు ప్రాణాలను కాపాడి వారి కుటుంబాల్లో వెలుగులు నింపిన దేవుడిగా నిలిచాడు కృష్ణచంద్ర రౌళో. ఇచ్ఛాపురం మండలం అయ్యావారి పేటకు చెందిన కృష్ణచంద్ర రౌళో ప్రైవేటు బస్సు డ్రైవర్‌గా పనిచేస్తుం డేవాడు. 2015 మార్చి నెలలో ఇంటి మెట్లపై నుం చి జారి పడటంతో కోమాలోకి వెళ్లిపోయిన రౌళో బతికే సూచనలు లేవంటూ వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు హతాశులైపోయారు. విశాఖపట్నం న్యూ కే ర్ ఆస్పత్రిలో అవయవదానం చే సేందుకు భార్య శారదా రౌళో అంగీకరించడంతో కళ్లు, గుం డెతో పాటు కిడ్నీలను దానం చేశారు. తన భర్త అ వయవాలతో ముగ్గు రు వ్యక్తులకు జీవం పోశామని, ఆయన నేటికీ సజీ వంగా ఉన్నాడని తాను విశ్వసిస్తున్నానని భార్య శారద తెలిపారు.

రక్షించుకోగలిగాను



పెళ్లయిన కొన్ని ఏళ్లలోనే నా భర్త మూత్ర పిండాల వ్యాధి బారిన పడడంతో ఆయనను రక్షించేందుకు ఎంతో ఆరాట పడ్డాను. అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన పథకం ఆరోగ్యశ్రీ ద్వారా నేనే నా భర్తకు కిడ్నీ దానం చేశాను. ఇప్పుడు ఇద్దరం ఆరోగ్యవంతంగా ఉన్నాము. పేదవారిమైనప్పటికీ కావడంతో తప్పని పరిస్థితుల్లో నా భర్త ఆటో డ్రైవర్‌గా అన్ని పనులు చేసుకుంటున్నాడు. అవయవదానంతో నాభర్త ప్రాణాలను దక్కించుకోవ డం ఆనందంగా ఉంది.

– దుర్గాశి పుష్ప, కిడ్నీ దాత, లొద్దపుట్టి, ఇచ్ఛాపురం మండలం

బండి తీయాలంటే.. భయపడాలంతే!

పాత శ్రీకాకుళం:

ఇంటిలో వాహనం ఉన్న తల్లిదండ్రులు బండి తాళాలు పిల్లలకు అందకుండా జాగ్రత్త పడాల్సిందే. మైనార్టీ తీరని పిల్లలకు వాహనాలు ఇచ్చి పంపారో ఇక మీరు బుక్కవ్వాల్సిందే. రూ.వేలల్లో జరిమానాలు వేసేందుకు కొత్త చట్టం త్వరలో రానుంది. ఇక మందుబాబులైతే మద్యం తాగి డ్రైవింగ్ చేసినా, లైసెన్సులు లేకుండా పోలీసులకు చిక్కినా వారు వేసే ఫైన్లకు మత్తు దిగి పోతుంది. రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేయనుంది. నూతన చట్టం ద్వారా రోడ్డు ప్రమాదాల బాధిత కుటుంబాలకు ఊరట కలిగించే విషయం ఏంటంటే ప్రభుత్వం ఇచ్చే నష్టపరిహారం రూ.25వేల నుంచి రూ.2లక్షలకు పెరగనుంది.

రహదారి నిబంధనల్ని ఉల్లంఘిస్తూ నిర్లక్ష్యంగా వాహనాల్ని నడుపుతున్న కారణంగా జరిగే ప్రమాదాలు ఎన్నో కుటుంబాలను అంధకారంలోకి నెడుతున్నాయి. ఈ నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణ లక్ష్యంగా కేంద్రం కొత్త చట్టం తేవాలని ఇది వరకే సంకల్పించింది. అంతర్జాతీయ ప్రమాణాల మేరకు 2020 నాటికి దేశంలో 50శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గించే ప్రణాళికతో దీన్ని రూపొందించారు. ఇప్పటికే లోక్‌సభలో ఈ బిల్లుకు ఆమోదం లభించగా మరికొద్ది రోజుల్లో రాజ్యసభ ముందుకు వెళ్లనుంది. ఇక్కడ కూడా ఆమోదం లభిస్తే ఉల్లంఘనలపై భారీగా జరిమానాలు, శిక్షలు అమలుకానున్నాయి.

మైనర్లకు వాహనం ఇచ్చారో..

డ్రైవింగ్ లైసెన్స్ పొందకుండా అర్హత లేని బాలల చేతికి వాహనం ఇస్తే కొత్త చిక్కులు కొని తెచ్చుకున్నట్టే. ఒకవేళ బాలలు వాహనం నడుపుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడితే యజమానికి శిక్ష తప్పదు. అలాంటి సమయాల్లో తమకు తెలియకుండానే వాహనం తీసుకెళ్లారో రుజువు చేసుకోవాల్సిన బాధ్యత యజమానిదే. అప్పుడు ఘటనకు బాధ్యుడైన బాలల్ని జస్టిస్ జువైనెల్ చట్టం కింద శిక్షిస్తారు.

గుడ్ సమారిటన్‌కు పారితోషికం

ఇన్నాళ్లు రోడ్డు ప్రమాద బాధితులకు సాయం అందిస్తే కేసులో సాక్ష్యం పేరిట పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కొత్త చట్టం అమల్లోకి వస్తే ఆ భయం ఉండదు. సహాయం చేసేందుకు ముందుకు వచ్చిన వారికి కేసులతో సంబంధం లేకుండా చూస్తారు. తాను ఎవరనేది పోలీసులకు లేదా వైద్య సిబ్బందికి వెల్లడించడం గుడ్ సమారిటన్ ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. దీంతో వారికి తగిన పారితోషికం కూడా అందిస్తారు.

తయారీదారులకు వాత

వాహన ఇంజిన్ ఇతర విడి భాగాల తయారీలో నిర్ణీత ప్రమాణాలను పాటించని తయారీ దారులను ప్రభుత్వం రీకాల్ చేయనుంది. వారిపై రూ.500 కోట్ల జరిమానా విధించేందుకు చూస్తోంది.

బాధిత కుటుంబాలకు ఊరట



- ☛ కొత్త మోటారు వాహన చట్టం అమలైతే చుక్కలే
- ☛ నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానా
- ☛ ట్రాఫిక్ విధులూ చేయాలి

రోడ్డు ప్రమాద మరణాల్లో బాధిత కుటుంబానికి ప్రభుత్వం రానున్న రోజుల్లో రూ.2లక్షల నష్టపరిహారం అందించనుంది. ఇదివరకూ కేవలం రూ.25వేలు మాత్రమే ఇచ్చేవారు. ప్రతి ప్రమాదంలో బాధితులకు ఆసరాగా నిలిచేందుకు మోటారు వాహనాల ప్రమాద నిధిని ఏర్పాటు చేయనున్నారు. ప్రత్యేక అవసరాలు గల వాహన దారులు వారికి అనువుగా వాహనాలను మార్చుకునే వీలు కల్పించనున్నారు. ప్రమాదాలకు రోడ్డు డిజైన్ల లోపాలు కారణమైతే సంబంధిత కాంట్రాక్టర్, దానికి సంబంధించిన కన్సల్టెంట్లు బాధ్యత వహించాల్సిందే. ప్రమాద బాధితులకు గరిష్టంగా ఆరు నెలల్లోపే థర్డ్ పార్టీ బీమా లభించాల్సిన సొమ్ముపై గరిష్ట మొత్తాన్ని కూడా ఎత్తివేయనున్నారు.

జరిమానా..

మద్యం తాగి వాహనాలు నడిపితే వారి మత్తు దిగడంతో పాటు ఇతర ఉల్లంఘనలకు పాల్పడినా వారికి దిమ్మ తిరగనుంది. తాజా చట్టం ప్రకారం ఇకముందు భారీ జరిమానాలతో వాత పెట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న రూ.2వేల జరిమానా రూ.10వేలకు పెరగనుంది.

- ☛ నిర్లక్ష్యంగా వాహనం నడిపే వారికి ప్రస్తుతం విధిస్తున్న రూ.1000 ఇకపై రూ.5000 కానుంది.
- ☛ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే రూ.500 జరిమానా విధిస్తున్నారు. ఇకపై దీనికి రూ.5000 వరకు వడ్డన తప్పదు.
- ☛ అతివేగంగా నడిపే వాహన దారులకు రూ.400 వేసే అపరాధ రుసుం భవిష్యత్‌లో రూ.2000కు పెరగనుంది.
- ☛ సీటు బెల్టు లేకుండా వాహనం నడిపితే వేసే జరిమనా రూ. 100 నుంచి రూ.వేయికు పెరగనుంది. వాహనం నడుపుతూ సెల్‌ఫోన్‌లో మాట్లాడితే రూ.5వేలు జరిమానా పడనుంది.